Digitized in 2006
by
Thrinaina Informatics Ltd, Secunderabad, A.P., India.
(http://www.thrinaina.com)

From the original owned by
Sundarayya Vignana Kendram
and its partner Institutions

as part of the
British Library Endangered Archives Programme
supported by the
Lisbet Rausing Charitable Fund

Except for individual research purpose
any reproduction should be made with
written permission from the

Sundarayya Vignana Kendram,
1-8-1/B/25/A, Bagh Lingampally, Hyderabad - 500 044
Andhra Pradesh, India

COPYRIGHT STATEMENT

The copyright laws of the United States (Title 17, United States Code) and of India (Copyright Act of 1957) govern the making of photocopies or other reproductions of copyrighted material including foreign works under certain conditions. In addition, the United States extends protection to foreign works by means of various international conventions, bilateral agreements, and proclamations.

Under certain conditions specified in the laws, libraries and archives are authorized to furnish a photocopy or other reproduction. One of these specified conditions is that photocopy or reproduction is not to be used for any purpose other than private study, scholarship, or research. If a user makes a request for, or later uses, a photocopy or reproduction for purposes in excess of "fair use," that user may be liable for copyright infringement.

These institutions reserve the right to refuse to accept a copy order if, in their judgment, fulfillment of the order would involve violation of the copyright laws of the United States or India.

ప్రజాశక్తి

Vol. 2, no. 98

(Apr. 13, 1947)

బెజవాడ, 1947

Record no. 683

Prajāśakti

Vol. 2, no. 98

(Apr. 13, 1947)

Bejavāḍa, 1947

Record no. 683

Regd. No. 4486

12 పేజీలు 3 అణాలు

ప్రజాశక్తి

కమ్యూనిస్టు దిన పత్రిక

సంపుటి 2] బెజవాడ 13—4—47 ఆదివారం [సంచిక 98

ఆర్డినెన్సు ఫ్యాక్టరీలో సమ్మె

న్యూఢిల్లీ, ఏప్రియల్ 12

కొంతమంది కార్మికులను తొలగించినందుకు నిరసన తెలుపుతూ ఢిల్లీ కంటోన్మెంటులోని కేంద్ర ఆర్డినెన్సు డిపోలోని 700 మంది కార్మికులు నేటినుంచి సమ్మె ప్రారంభించారు.

ఈ సంచికలో

- ★ గ్వాలియర్ సంస్థాన ప్రజామహాసభ కార్యక్రమం
- ★ తెలుగు దేశంలో తిండికొరత
- ★ మాగూరుపై నైజాం కన్ను
- ★ నైజాంకు మద్రాసు పోలీసుల తోడు
- ★ బెంగాల్ విభజన నినాదం నిష్ప్రయోజనం
- ★ కామ్రేడ్ నారాయణ నంబియార్ హత్య
- ★ పంజాబు హత్యలు తెల్లవారలకు ఆనందం
- ★ కమ్యూనిజాన్ని టాంకులు, తుపాకులు నిర్మూలించజాలవు

గాజుల్లంక రైతులపై పోలీసు కాల్పులు

ఒక స్త్రీతో సహా నల్గురి మరణం నల్గురికి ప్రమాదావస్థ

(మా ప్రత్యేక విలేఖరి)

బందరు, ఏప్రియల్ 12

గాజుల్లంకలో రిజర్వు పోలీసులు రైతులపై బాయొనెట్ చేసి తుపాకులు కాల్చారు. నల్గురు మరణించారు. ఇందులో ఒకరు స్త్రీ. మరి నల్గురు ప్రమాదావస్థలో ఉన్నారు.

కాంగ్రెసు మంత్రివర్గం అధికారంలోకి వచ్చి జమీందారీబిల్లు తీసుకొస్తామనిచెపుతూ కాలహరణం చేయటంతో, ముందే కల్లు చక్కబెట్టుకోవాలని చల్లపల్లి జమీందారు రైతులను భూములనుండి తొలగించటం మొదలుపెట్టారు. తరతరాలనుండి రైతులనుభవిస్తున్న శేరీ భూములనుండి తొలగించటానికి కాంగ్రెసు మంత్రివర్గంలో తన కున్న పలుకుబడి నుపయోగించుకుని పోలీసుల సహాయంతో చల్లపల్లి జమీందారు అనేక దుర్మార్గాలకు పాల్పడ్డారు. గాజుల్లంకలోని భూమంతా తనదేనని గవర్నమెంటుతో 145 సెక్షను ఇప్పించి ఆ భూమిని రిసీవరు చేతిలో పెట్టించారు. మరల రిసీవరుతో లాలూచీపడి భూమంతా పాటలో తానే కొన్నట్లు కొట్టివేయించుకొన్నారు. రైతులు తమకు స్వాధీనం కాపీయటంలేదని మరల రైతులపై 144 సెక్షను ఇప్పించారు. కాని ఎన్ని సెక్షనులున్నప్పటికి రైతులు జన్మ హక్కైన భూమిని మాత్రం వదలకుండానే పోరాటం సాగించారు. దీనితో పార్లమెంటరీ కార్యదర్శి క్రొవ్విడి లింగరాజుగారు జమీందారుకు, రైతులకు రాజీచేయటానికి వచ్చి కొంత భూమిని మాత్రం రైతులకీయాలని చెప్పి పోయారు. కాని జమీందారు యీ రాజీని కూడా వ్యతిరేకించి రైతులు వేసిన పంటను నాశనం చేయించారు. తన బంధువైన చిరుమామిళ్ళ చంద్రమౌళి, పోలీసుల సహాయంతో ఎన్నటికీ రైతులు లొంగకపోతె అనేకమైన అబద్ధాలల్లి అర్జీలిస్తే, డి. యస్. పి. స్వయంగా వచ్చి విచారించి యివన్నీ అబద్ధాలని తెలుసుకుపోయారు. కాని, ఎన్ని దుర్మార్గాలు చేస్తున్నప్పటికి జమీందారుకు అండగా రిజర్వు పోలీసులను మాత్రం రైతులను చెదరకొట్టటానికి అట్టి పెట్టే వుంచారు.

జమీందారు రైతులలో చీలికలు పెట్టడానికి అనేక ప్రయత్నాలు చేశారు. యీ భూములలోని పంసాయాన్ని కొందరికి అనుభవించండి అని ఆశపెట్టారు. స్వార్థపరులైన గాజుల్లంక వాస్తవ్యులు (1) గాజుల పోమయ్య, (2) బొలిరెడ్డి నరసయ్య మొదలయినవారు జమీందారుకు లొంగిపోయి భూములను జమీందారుకు స్వాధీనం చేయడానికి ప్రయత్నించి రైతుల ఐక్యత జూచి ఊరుకున్నారు.

10—4—47 రాత్రి సుమారు 10 గంటలప్పుడు గ్రామ రైతులు తమ శేరీ భూములలోని రెల్లుగడ్డిని తీసుకొస్తుంటే యీ జమీందారీ తొత్తులు తమ సొత్తు నెవరో దొంగిలించి నట్లు రిపోర్టుచేసి రిజర్వు పోలీసులను యీ రైతులపై తెచ్చగొట్టారు. రిజర్వు పోలీసులు జమీందారీ ఏజంట్లు రైతులను, బండిని శ్రీకాకుళంకు బలవంతంగా తీసుకుపోతుంటే యీ వార్త గ్రామంలోకి తెలిసి ప్రజలంతా పోగయ్యి రైతులను, బండ్లను విడిపించమని కోరారు. కాని జమీందారీ ఏజంట్ల సలహాతో పోలీసులు బాయినెట్లతో ఛార్జి చేస్తే మొదటి దెబ్బతే బొలిరెడ్డి వియ్యమ్మ అనే 4 సంవత్సరాల స్త్రీ వెంటనే చనిపోయినది. దీనితో ప్రజలలో వుద్రేకం పెరిగిపోయింది. ప్రజలు గుమిగూడారు. పోలీసులు విచ్చలవిడిగా తుపాకులు పేల్చడం ప్రారంభించారు. మత్తి సుబ్బారావనే యువకునికి గుండు దూసుకొనిపోయి పేగులు బయటకు వస్తుంటే పేగులనొకచేత్తో అదిమిపట్టుకొని, మరోచేత్తో కర్రపట్టుకొని పోలీసులను వెంటాడి తరిమి అసమానధైర్యాన్ని ప్రదర్శించారు. అతను అక్కడే వెంటనేచనిపోయారు. పోలీసులు ఎంతవిచ్చలవిడిగా కాల్చారంటే, ఆవులవారిపాలెమనే గ్రామంనుండి శ్రీకాకుళం బజారుకు పోతున్న అమాయకుడైన బొడిచెట్టి వెంకటేశ్వర్లనే యువకునికి కూడా గుండు దెబ్బతగిలి కొల్లూరు హాస్పిటల్‌లో మరణించాడు ఈ ముగ్గురుగాక పనకా సుబ్బారావనే ఆయన కూడా కొల్లూరు హాస్పిటల్‌కు వచ్చిన తరువాత మరణించాడు 1. చందన పోతయ్య (2) గాజుల కాకులయ్య, (3) పనకా వెంకటేశ్వర్లు, (4) పనకా సుబ్బయ్యగార్లు తుపాకి దెబ్బలుతగిలి హాస్పిటలులో ప్రమాదావస్థలో వున్నారు.

పోలీసులు తమ యీ దుర్మార్గాన్ని కప్పి పెట్టుకొని, ఆత్మరక్షణకోసం కాల్చామని చెప్పుకోటంకోసం కాల్పులు సుమారు రాత్రి 12 గంటలకు జరిగితే తెల్లవారుఝామున 5 గంటలకు తమ పాకలకు నిప్పంటించుకున్నారు. 11-4-47 నరికి కృష్ణా, గుంటూరు జిల్లాలలోని ఉద్యోగులు, పోలీసులు మొత్తం సుమారు 200 మందిదాకా వచ్చినట్లు తెలుస్తుంది. వీరు పోలీసుల సామానులుపోయాయనే నెపంతో గ్రామాలపై దాడి చేస్తారనుకుంటున్నారు. కాల్పులతో గాజుల్లంక ప్రజలు, దాడులతో సానుభూతి గ్రామాల ప్రజలు భీతిచెందుతారని వీరి అభిప్రాయమైనట్లు తోస్తుంది.

అమృతసర్‌లో మళ్ళీ కొట్లాటలు చెలరేగాయి

అమృతసర్, ఏప్రిల్ 11

అమృతసర్‌లో మళ్ళీ మత కలహాలు ప్రారంభమయ్యాయి. నగరం అంతటా, 24 గంటలూ కర్ఫ్యూ ఉత్తర్వులను జారీ చేశారు.

చౌకుప్రగడ్డానులో జరిగిన ఘటనవలన కొట్లాటలు నగరంఅన్నిమూలలకూ వ్యాపించే సూచనలు కనబడుతూ వున్నాయి. అక్కడనుండి ప్రజలు తగాదా ప్రారంభంకాగానే అన్ని వైపులా చెక్కచెదిరిగా పారిపోయారు. పల్లెటూళ్ళనుండి సరుకులు కొనడానికి నగరం వచ్చినవారు చాలమంది ఈ కల్లోలాలలో చంపబడ్డారు.

నగర ప్రధాన గేటునుండి పెద్ద పెద్ద పొగలు కనబడుతున్నాయి.

సబ్బుఫ్యాక్టరీ తగలబడిపోయింది

జిల్లా భాగ్యాను దగ్గరఉన్న సబ్బుఫాక్టరీ తగులబడిపోయింది. నగరమంతా మిలిటరీ గస్తీ తిరుగుతూంది. అసోసియేటెడ్ ప్రెస్ ప్రత్యేక విలేఖరి సాయంత్రం 5-30 గంటలకు వెళ్ళిచూడగా మిలిటరీగస్తీకప్ప అంతా ఎడారిగా కనబడింది.

లాహోరులో

లాహోరులో అక్కడక్కడా చెదురుగా కొట్లాటలు జరుగుతూనే ఉన్నాయి. నిన్న అర్ధరాత్రివేళ గురు అర్జుననగర్ బజారులో ఒక దుకాణమునకు నిప్పుపెట్టడానికి ప్రయత్నము జరిగింది.

"పాకిస్తాన్ తమపై రుద్దితే సత్యాగ్రహం చేయాలి"

పంజాబులో ఉన్నది బ్రిటిష్‌రాజ్యం

హిందూ-సిక్కులకు గాంధీజీ ఉద్బోధన

న్యూఢిల్లీ, మార్చి 11

గాంధీజీ వైస్రాయితో సంప్రతించడం ముగిసింది. రాజకీయ చర్చలలో కాంగ్రెసు వర్కింగుకమిటీకి సలహా ఇస్తూ గాంధీజీ మరికొన్నిరోజులు ఉంటారనుకున్న ఊహలు తప్పిపోయినవి. రేపు గాంధీజీ బీహారు వెళుతున్నారు.

ఈరోజు సరిహద్దు మంత్రులిద్దరూ గాంధీజీని కలుసుకొని సంప్రతించారు. వారు నెహ్రూ, పటేల్. ఆజాదుగారలతోకూడ సంప్రతించారు.

వైస్రాయి మాస్టర్ తారాసింగు, గినీ కర్తార్‌సింగు, సర్దార్ బలదేవసింగు గారలను శిఖ్ఖు ప్రతినిధులుగా సంప్రతింపులకు ఆహ్వానించారు.

జనాబ్ జిన్నాను జె. యన్. మండల్, ముజాఫ్ఖాన్‌గారలు కలుసుకొని సంప్రతించారు.

గాంధీజీ బీహారుకు వెళ్ళిపోతున్నానని ప్రకటిస్తూ ప్రార్థన సభలో ఉపన్యసించారు.

"నౌఖలీకి నా అంతర్వాణి ప్రబోధం వల్లనే వెళ్ళాను. అక్కడ హిందూవులలో విశ్వాసం నెలకొల్పేందుకు ప్రయత్నించాను అలా హిందూ ముస్లిములకు సేవచేశాను. అదృష్టితోనే బీహారుకు వెళ్ళాను. నా కార్యక్రమం నిర్వర్తించడమో మరణించడమో తప్పదని అక్కడ ప్రకటించాను. ఆరెండుచోట్లకూడా నాపని పూర్తికాలేదు. నౌఖలీలో, బీహారులో కూడ మైనారిటీలుఉన్న హిందూ ముస్లిములు శాంతంగా నివసించగలిగినప్పుడే నాకు సంతృప్తి కలుగుతుంది.

"పంజాబులో అన్నిదారులు నడుస్తున్నా నేను వెళ్ళలేకున్నాను. నేను పోవాలను కుంటే ఎవరూ ఆపలేరు. ఇప్పుడే అక్కడికి వెళ్ళవద్దని నాయకులు నాకు సలహా ఇచ్చారు. పంజాబులో ఉన్నది భారతీయుల ప్రభుత్వం కాదని బ్రిటిష్ రాజ్యమని అందరూ ఎరిగిన సంగతే, లీగు పాలనే అయితే కాంగ్రెసు పాలనలాగే అది భారతీయుండే హిందువుల రాజ్యం, ముస్లిముల రాజ్యం అనే పద్ధతిలో ఆలోచించడం మొదలు పెడితే అది ప్రమాదకరంగా పరిణమిస్తుంది.

అహింసతో పంజాబులో పాకిస్తాన్‌ను విరోధించాలి

నిజమైన పాకిస్తాన్‌లో పోరాటం ఉండరాదు. ఏదైనా సకారణంగా సాధించి ఇవ్వాలిగాని, బలప్రయోగంతోకాదని. ఇక్కడనుండే నేను పంజాబుకు చేబుతున్నాను. కాంగ్రెస్ ఉద్యమం అహింసాత్మకంగా-కొందరు కాంగ్రెస్‌వాదులు హింసకుదిగినా-ఉండికాబట్టి గెలిచింది. దక్షిణాఫ్రికాలోను అంతే. కాబట్టి పంజాబులోని హిందువులు దావానికి సిద్ధపడాలికాని చంపకూడదు. తమమీద రుద్దుతున్న పాకిస్తాన్ను వారు సత్యాగ్రహశక్తితో విరోధించాలి. హిందువులు, సిక్కులు అహింసాయుతులుగాఉంటే బలప్రయోగంతో పాకిస్తాన్ సాధించాలనే ముస్లింలను ప్రపంచప్రజలే ఖండిస్తారు.

"ఢిల్లీలో ఇప్పటికి నాపని ముగిసింది. వైస్రాయితోనా సంభాషణలు ముగిశాయి. నాకర్తవ్యనిర్వహణకు వెనుతుంటే అడ్డు పెట్టేవ సమితి హృదయం నెహ్రూకు తెలుసు. వారిద్దరికి బంధీగానే నేనిప్పుడున్నాను.

"బెంగాలు నుంచి ప్రకటనచూచి, బాధపడ్డాను. నౌఖలీ పరిస్థితులపై వకీళ్ళు అబద్ధపు వార్తలు పంపుతున్న కాలంలోనే ఆయన తన పత్రికకిచ్చాను అందుతోనే తగాదాలు తగ్గి తిరిగొస్తానుననడం సరికాదు. నాసేవకు బెంగాలు ప్రజల సాయంకావాలి. ఆ సాయం వస్తుందనే ఆశిస్తున్నాను. నౌఖలీ ఘటనలు సకారణం కాదని, కావలిస్తే సుహ్రావర్దీసాహెబ్‌గారే చెప్పవచ్చు. అంతేగాని, అంతంటి ప్రకటనే తగాదాలు తెచ్చిపెట్టిందనడం తప్పు."

నేడే జలియన్‌వాలాబాగ్ దినోత్సవం

పెషావరులో లీగు ఉద్యమము

పెషావరు, ఏప్రిల్ 11

పెషావరులో కర్ఫ్యూ గడువు ప్రారంభించేముందుగా ముస్లింలీగువారు ఒక వూరేగింపు లేవదీశారు. పోలీసులు లాఠీచార్జి చేసి చెదరగొట్టారు. బాష్పవాయువును కూడా ప్రయోగించారు.

ముస్లిం స్త్రీలు కూడా ఒక ఊరేగింపు యివ్వాళ లేవదీశారు.

అస్సాంలో లీగు శాసనధిక్కార ఉద్యమ ప్రారంభం

హబిగంజ్, (అస్సాం) ఏప్రిలు 11

అస్సాంలో ముస్లింలీగు శాసనధిక్కార ఉద్యమం ప్రారంభించడానికి నాందిగా ఒక పెద్ద ఊరేగింపు ఈరోజున లేవదీశారు.

ఠాణా భవనాలమీద లీగు జెండాను ప్రతిష్టించడానికి ప్రయత్నం చేయగా అచ్చట కాపలావున్న పోలీసులుతుపాకులుకాల్చారు. ఒక మనిషిమాత్రం కొద్దిగా గాయపడ్డారు.

ఇండొనీషియా నుండి లక్షలటన్నుల ధాన్యం

మద్రాస్, ఏప్రిల్ 11

దక్షిణ భారతదేశంలో ఆహారసంపకపు పద్ధతులను పరిశీలించడానికై వచ్చిన ఇండొనీషియా ప్రతినిధివర్గ నాయకుడు డాక్టర్ తంజిర్ మద్రాసులో పత్రికా విలేఖరులతో ఇల్లా చెప్పారు:

వ్యవసాయపు పనిముట్లు, మోటారు విడిభాగాలు, ట్రక్కులు, వస్త్రములు గనుక మాకు సప్లయిచేస్తే ఆపడి ఇండోనీషియా లక్షటన్నులధాన్యాన్ని ఇవ్వగలుగుతుంది. దానికి భారతీయులు తమ పోడలతోనే తెచ్చుకోవాలి."

Microfilmed from photocopy

Roja Muthiah Research Library
3rd Cross Road, CPT Campus,
Taramani, Chennai - 600 113, India.

భోపాల్ నవాబ్ కుతంత్రాలు

దేశాన్ని ముక్కలుచేసే బ్రిటిషువారికి మద్దతు

న్యూఢిల్లీ, ఏప్రిల్ 11

బ్రిటిష్ ప్రభుత్వంచేత కీలుబొమ్మలైన సంస్థానాధీశ్వరులు, తమ యజమానుల ఉత్తర్వులను శిరసావహించి అమలుజరుపుతున్నారు. తమకు సర్వస్వతంత్ర హక్కులున్నాయని; ముందు రాజ్యాంగనిర్మాణసభ అంగీకరిస్తేనే యూనియన్‌లో చేరతామని బెదరింపులు సాగిస్తున్నారు. నరేంద్రమండలి ఇటీవల బొంబాయిలో సమావేశమై చేసిన తీర్మానాలలో ఎలా తమ నిరంకుశపాలనకు రక్షణంపేర స్వేచ్ఛ సంపాదించుకో జూస్తున్నారో వ్యక్తపరిచింది.

రాజ్యాంగసభ నియమించిన యూనియన్ విషయ నిర్ణయకమిటీ, సంప్రదింపుల కమిటీలకు ఒక్కొక్క కమిటీకి ముగ్గురుచొప్పున సభ్యులను నియమించమని కోరగా భోపాలునవాబు అందుకు నిరాకరించాడని రూఢిగా తెలుస్తున్నది. నరేంద్రమండలి ప్రకటించిన ప్రధానహక్కులను రాజ్యాంగసభ అంగీకరించేవరకూ తానిందుకు అంగీకరించనని భోపాలునవాబు చెప్పాడట.

రాజ్యాంగసభ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్‌గారే ఇప్పుడు ముగ్గురు ప్రతినిధులను నామినేట్ చేశారని తెలుస్తున్నది. బరోడా దివాను ముందుగానే ఈకమిటీలో ఉండటానికి అంగీకరించాడు.

రాజ్యాంగసభ రాయబారకమిటీ ఒకనివేదికను తయారుచేసింది. ఆ నివేదికను ఏప్రిల్ 28 వ తేదీ సభలో ప్రవేశపెడతారు. ఈకమిటీ కేవలం ప్రతినిధుల ఎన్నిక విషయమై మాత్రమే నియమించబడింది. కాబట్టి మిగత విషయాలు సభవారే నిర్ణయించవలసిఉంటుంది.

ఈవిషయంలో నెహ్రూయే స్వయంగా సమాలోచనలను జరుపుతున్నారని తెలుస్తున్నది.

నరేంద్రమండలి గొంతెమ్మ కోర్కెలు

సంస్థానాధిపతులు కోరిన ప్రధాన హక్కులేవి అర్థం లేనివి. "సంస్థానాల ప్రాదేశిక హక్కులిప్పటిలాగే ఉండాలి. ఇప్పుడున్న ...

గాంధీ వైస్రాయి సమావేశం

ఈ రోజొకసారి జరిగింది

న్యూఢిల్లీ, ఏప్రిల్ 12

గాంధీజీ ఈరోజు బీహారుకు వెళ్ళేముందు వైస్రాయిని మరొకసారి కలుసుకున్నారు. ఉదయమే ఆచార్య కృపలానీ, రాజేంద్రప్రసాదు, రాజాజీగారలు గాంధీజీని కలుసుకొని సంప్రతించారు.

"పరుగెత్తి పోకండి"

హిందూ - శిక్కులకు విజ్ఞప్తి

లాహోరు, ఏప్రిల్ 11

కల్లోల ప్రాంతాలనుండి హిందువులు, సిక్కులు చెల్లాచెదురుగా పారిపోవటం వినాశకరమని కాంగ్రెసు వర్కింగు కమిటీ సభ్యుడు ...

బెంగాల్‌ను విభజించాలి

వైస్రాయికి బెంగాల్ కేంద్రశాసన సభ్యుల విజ్ఞప్తి

న్యూఢిల్లీ, మార్చి, 11

కేంద్రశాసన సభలోని బెంగాల్ సభ్యులు వైస్రాయికి నేడొకనివేదికను సమర్పించారు. బెంగాలు పశ్చిమోత్తర ప్రాంతాలను ఒక ...

పాలనంతా ముస్లింమయం

ఆట్లీప్రకటన ఫలితమే విభజన

ఓగు వాలంటీరుదళం

సొంతసేనగా తయారయింది

పాడిగేదెల సైతం తోలుకు పోతున్నారు

దివి సీమలో పోలీసు దౌర్జన్యాలు

కాంగ్రెసు నాయకులు తప్పుదారి పడరాదు

సరిహద్దు ప్రాంతాలలో బ్రిటిష్ ఏజంట్ల కుట్రలు

డాక్టర్ ఖాన్‌సాహెబ్ ప్రకటన

పెషావరు, ఏప్రియల్ 11

సరిహద్దురాష్ట్ర ప్రధాని డాక్టరు ఖాన్ సాహెబ్ ఒక పత్రికా ప్రకటనచేస్తూ యిలా చెప్పారు.

"ప్రస్తుత సరిహద్దురాష్ట్ర మంత్రివర్గాన్ని తొలగించడం ఎవరితరమూకాదు. యీ మంత్రివర్గం ప్రజలది. అది ప్రజల యిష్టంమీదనే ఆధారపడి ఉంది. ...

అల్లకల్లోలం రాకుండా చేయడానికి తగిన జాగ్రత్తతోనే ఉండని డాక్టరు ఖాన్‌సాహెబు చెప్పారు".

బ్రిటిష్ సేనలున్నాయి గనుక ఉపయోగించాం

కేంద్రశాసనసభలో సమాధానం

హిందూలా సవరణచట్టం

కొంతిసందులపై అంగీకారం

ఆవాయపున్ను లెగలబెట్టేవారి విచారణకు ఒక ఉపసంఘం

చల్లపల్లి అరెస్టులు

భారతీయ నర్తకుల బహిష్కరణ ట్రాన్సువాలులో విస్తృతిస్తుంది

తెలుగుదేశంలో తీవ్రరూపందాలుస్తున్న తిండికొరత

ప్రభుత్వం వెంటనే ధాన్యం సేకరించి ప్రజల ప్రాణాలను కాపాడాలి

మునుపు లక్షల బెంగాలు ప్రజల విందు ప్రాణాలను తన పొట్టను పెట్టుకున్న కరువు రాక్షసి విలయతాండవం తెలుగు దేశంలో ప్రత్యక్షమయ్యే సూచనలు కనపడుతున్నాయి. కొత్తపంటలు యిళ్ళకు చేరి మూడునాలుగు మాసాలైనాకాలేదు. అప్పుడే తెలుగు జిల్లాలలో వేలకొలది పేద కుటుంబాలు పస్తులుండవలసి వచ్చింది. కూలీలు దినమంతా కష్టించి ఆర్జించిన డబ్బుకు చీటి బజారులో ఆ నాటికి పొట్టనిండే గింజలు కూడా దొరకటంలేదు. చిన్న రైతుల కొంపలలో 2, 3 నెలల గ్రాసానికి మించి నిలవలేదు. కేవలం కాయకష్టంమీద ఆధారపడి జీవించే లక్షలాది పేదప్రజల శ్రమశక్తి ...

హాజకు అవసరమైన నిత్యవస్తువు కంట్రోలు ధరలకు అందించలేకపోయారు. ప్రకాశం మంత్రివర్గంవారి అనపవిత్రుల కంట్రోలు తతంగం అందరికీ తెలిసిందే.

ఈ అవకతవకలతో ప్రజలలో ప్రభుత్వమంటే విశ్వాసం సడలిపోయింది. లంచగొండి ఉద్యోగులు తప్పుడు రికార్డులతో మంత్రివర్గాన్ని తోకొట్టి,తమకు వైనంకింతి ...

ఈ లెక్కలమీద ఆధారపడి ప్రజల అవసరాలను అధికారులు గమనించడంలేదు తిండికిలేని ప్రజల ఆందోళనను పరిహసించడానికి తయారవుతున్నారు. "పైన ఉన్నది మీ మంత్రులేగా వారినే అడగండి" అని గదమా ఇస్తున్నారు. లేకపోతే "సంఘాలు పెట్టుకున్నారుగా. సంఘాలు పెట్టిన వారు తిండిపెట్టలేరా" అని అవహాస్యం చేస్తున్నారు. ...

స్థలలో జరిగే అక్రమాలకు అంతులేకుండా వున్నాయి.

కొన్నిచోట్ల సక్రమంగా కమిటీలు పనిచేస్తున్నా వాటికి అడుగడుక్కు ఉద్యోగస్తులు కల్పించే ఆటంకాలు అధికమౌతున్నాయి. ఈ స్థితిలో ఈ కమిటీలు ధాన్యసేకరణ విషయంలో కాని, పంపకం సందర్భంలోకాని, నిష్ప్రయోజనంగా పరిణమించాయి.

కొత్త మంత్రుల విధానం

ఈ పరిస్థితులను సవరించే ఉద్దేశంతో కొత్తమంత్రివర్గం ప్రథమంగా గుంటూరు జిల్లాలో ధాన్యసేకరణ తిరిగి మిల్లు యజమానులకే వప్పచెప్పింది. ఇతరజిల్లాలలో కూడ ...

ఇంతే కాకుండా బయటి రాష్ట్రాలనుండి తక్షణమే అవసరమైన ధాన్యం తెప్పించడానికి ఏర్పాటులు చెయ్యాలి. యిందుకుగాను కేంద్ర ప్రభుత్వంలోని ప్రజానాయకులతో పరిస్థితులు నచ్చజెప్పి ఒత్తిడి చేయాలి. ఇక్కడ సేకరించిన ధాన్యం ఎప్పటికప్పుడు కరువుప్రాంతాలకు నిరాలస్యంగా రవాణా చెయ్యాలి.

చివరకు, తెలుగు ప్రజానీకాన్ని కరువు దారినుండి తప్పించడానికి, మృత్యుముఖం నుండిదూరంచేయడానికి కాంగ్రెసుమంత్రులు రాజకీయ ద్వేషాలను విస్మరించి అన్ని పక్షాల సహకారం అర్థించాలి. ...

కరువు కారణాలు

గుంటూరు జిల్లాలో కరువుప్రారంభం

కృష్ణాజిల్లాకు కూడా వ్యాపించవచ్చు

కొత్త సంఘాలు

కర్నూలుజిల్లాలో కరువు సూచనలు

గోదావరి మెట్టప్రాంతాలు

ధరల నిర్ణయం

విశాఖజిల్లా

ఆహార కమిటీల నిష్ప్రయోజకత్వం

అధికారుల నిస్సహత

ప్రభుత్వ కర్తవ్యం

శింగనమల ఫిర్కాలో తిండికొరత

బెంగాల్ జిల్లాలలో కిరోసిన్ కరువు

పోస్టు కార్మికుల సమ్మె పరిష్కరించని ఫలితం

అఖిలభారత ప్రజానాట్యమండలి మహాసభ

రాష్ట్ర ఆర్గనైజరు విజ్ఞప్తి

జలియన్ వాలబాగ్ విప్లవజ్యోతి వెలిగించండి

మతకలహాలతో పోరాటం వచ్చిన్నంచేసే సామ్రాజ్యవాదుల కుట్రలు ఓడించండి

ఐక్య కార్యక్రమ ప్రాతిపదికపై లీగుతో రాజీకై కాంగ్రెస్ ప్రయత్నించాలి

జాతీయ వారోత్సవ సందర్భంలో కమ్యూనిస్టుపార్టీ విజ్ఞప్తి

కమ్యూనిస్టుపార్టీ పత్రిక 'పీపుల్స్ ఏజ్' జాతీయవారోత్సవంపై ఇలా సంపాదకీయం వ్రాసింది :

భారతదేశ పరిస్థితులు తీవ్రగతిని మార్పు చెందుతున్న సమయంలో ఈసారి జాతీయ వారం వచ్చింది. జలియన్‌వాలాబాగ్ హత్యాకాండలో మరణించిన యోధుల జ్ఞాపకార్థం, గౌరవార్థం జాతీయవారం జరుపుట సాంప్రదాయమైంది. భారతీయ ప్రజలపై జరుపబడిన ఆ అమానుషకృత్యాలకు మూలకందమైన విధానాన్ని అంతమొందించాలని జాతీయ వారంలో ప్రతిసారి జ్ఞప్తికి తేబడుతోంది. జాతీయ దాస్యాన్ని, దేశఅవమానాన్ని తుదముట్టించాలనే భారతీయుల దృఢదీక్షయొక్క జాతీయవారం ఒక చిహ్నం.

అమృతసర్ (జలియన్ వాలాబాగ్) హత్యాకాండతరువాత రగుల్కొన్న స్వాతంత్ర్యాగ్ని మొండు, నిరంకుశ పరిపాలకులకుగూడ నిలబడలేక, గుండెదడ పట్టుకొంది. భారతదేశ మూలమూలల్లా బ్రహ్మాండమైన ఉద్యమానికి అది దారితీసింది. హిందూ - ముస్లిం సంయుక్త నాయకత్వం క్రింద ఆ ఉద్యమం విజృంభించింది. 1857 నాటి విప్లవ పరిస్థితులను పరిపాలకులకు జ్ఞప్తి తెచ్చేటట్లుచేసింది. హిందూ ముస్లిం ఐకమత్యంతో వారి సంఘటిత బలంతో పరిపాలకులు, దౌర్జన్యం సాగించారు. కాని ఇరుప్రజలకు శత్రువయినవారాయి వారికి వ్యతిరేకంగాటలో సైతమైన సంయుక్త ఉద్యమం ఏర్పడింది.

బ్రిటిష్‌వారిని అవమాన పరచారని, మొదలుకొన్నారని వంకపెట్టి జనరల్ డయ్యర్ నిరాయుధులైన ప్రజలపై కాల్చాడు. స్త్రీని పురుషులనీ, బాల బాలికలనీ లేకుండా వధ గావించారు. పొట్టపై ప్రాకమని ఆజ్ఞాపించారు. ఈ ఘటనలు జరిగి ఇప్పటికి 25 ఏండ్లు దాటిపోయింది.

ఈ 25 ఏండ్లలో ఎంతో మార్పు జరిగింది. ఒకనాడు పొట్టపై ప్రాకిన ప్రజలే సగర్వంగా, శక్తియుతంగా నిలబడ్డారు. జనరల్ డయ్యర్ అన్నయ్యలను — పేరు డయ్యర్ కంటె పాయుధులు కూడా — 1948 జూన్ నాటికి ఇండియాను విడిచిపోతామని ప్రపంచానికి చెప్పుకొనేటట్లు చేశారు.

బ్రిటిషువాళ్ళు కాలవ్యవధికోసం చూస్తున్నారు. వాళ్ళు తమ మాట నిలబెట్టుకోరు — అని భారతీయులు గుర్తిస్తున్నారు. గతంలో బ్రిటిషువాళ్ళు చేసిన వాగ్దానాలను వారు మరచిపోలేరు. సామ్రాజ్యవాదులు మనదేశంలో విచ్ఛిన్నకర కార్యం ప్రారంభించారు, రాబోయే కొన్నాళ్లు ఇక్కడ తిష్టవేసుకోవాలని ప్లానులు వేస్తున్నట్లు కొనలేనంత సాక్ష్యం వుంది.

సామ్రాజ్యవాదం యొక్క అంతిమ, నిస్సహాయ దశ

భారతదేశంనుండి వెళ్ళిపోతామని ప్రకటించుటద్వారానే తాము కొంత కాలవ్యవధిని సంపాదించుకో గలుగుతామని సామ్రాజ్యవాదులు తలచుటలోనే వారెంత నిస్సహాయ స్థితిలోవున్నారో, ప్రజాశక్తులెంత అభేద్యంగా వున్నాయో తెలియచేస్తుంది. తమకు మరణశాసనం వ్రాయుటద్వారా తమజీవితం పొడిగించుకోగలిగిన దుస్థితి వ్యక్తి పరిస్థితి నిజంగానే దాని ప్రమాదకరంలో వుందని చూపించాలి.

సామ్రాజ్యవాదం చేసిన పాపాలకు భారతీయులు చేయగోయే ప్రాయశ్చిత్తాన్ని సార్థకమైన అవకాశం తప్పించుకోవాలని, లేదా తొలగించాలని సామ్రాజ్యవాదం ప్రయత్నించుతోంది. జలియన్‌వాలాబాగ్‌లో ఏ యోధులనైతే హత్యచేసిందో, ఆయోధుల ఆశయానికే, నేడు సామ్రాజ్యవాదం తలవంచి భారతదేశాన్నుంచి వెళ్ళిపోతామని 1947 ఫిబ్రవరిలో ప్రకటించవలసి వచ్చింది. కాని మార్చిలో, అదే సామ్రాజ్యవాదం ఆ జలియన్‌వాలాబాగ్ యోధుల ఆశయానికే దెబ్బకొట్టింది. అమృతసర్‌లోని జలియన్‌వాలాబాగ్ వీరసాంప్రదాయాన్ని చెడగొట్టడానికి తనకు సాధ్యమైనదంతా చేసింది.

గతమాసంలో తిరిగి అమృతసర్‌లో విరివిగా హిందూ-ముస్లిం-సిక్కుల రక్తం—స్వాతంత్ర్య సంగ్రామంలో కాదు, అన్నదమ్ముల కలహంలో — ప్రవహించింది. 1919 జలియన్‌వాలాబాగ్ ఘటనంవాటి అమృతసర్ జయించుతుందా, లేక మతకలహంతో కూడిన ఈనాటి అమృతసర్ జయించుతుందా ? అన్నదే ప్రశ్న.

ముఖ్యంగా దీనికి సమాధానం ప్రజలపైన, రాజకీయ పార్టీలపైన, ప్రతి సంవత్సరం జాతీయవారం జరుపుకున్న దేశభక్తులపైన ఆధారపడివుంది.

1948 జూన్‌కూ ఇప్పటికీవున్న ఈ 15 మాసాల వ్యవధిలో సామ్రాజ్యవాదం చెల్లా చెదరయిన తన శక్తులను పోగుచేసుకొంటూంది. ప్రజాశక్తులలో చీలికలే ప్రయత్నించుతోంది. దానిచేయడానికి అవసరమైన కొత్త స్థావరాలను సంపాదించుకుంటోంది. అనాటికి తన కనుకూలంగా పరిస్థితులు దక్కించకపోతే తన అటకట్టుతుందని సామ్రాజ్యవాదానికి తెలుసు.

ఈక్లిష్టపరిస్థితిలో, ప్రజావిజయానికి మొట్టమొదట చేయవలసినపని సామ్రాజ్యవాదాన్ని తిరోగమన సంధాలో పెట్టడం. ప్రజలంచేతులలోకి దొరవ తీసుకోవడం.

వైస్రాయి కేవలం చట్టబద్ధుడుగా వుండాలని, కేంద్రప్రభుత్వం సంపూర్ణాధికారాలతో మంత్రివర్గంలా వ్యవహరించాలని కాంగ్రెసు వర్కింగ్‌కమిటీ కోరికను అన్నిపార్టీలవారు, ప్రజలూ యావన్మంది బలపరచాలి రామన్న క్లిష్టదినాలలో, ప్రజాపక్షంచేతులలోకి దొరవ వచ్చేటట్లు చేస్తుంది ఈకోరిక.

వర్కింగ్‌కమిటీకోరిక హిందువుల పెత్తనాన్ని బలపరచుతుందనే పొరపాటు అభిప్రాయంతో గనుక లీగు నాయకత్వం ఈ కోర్కెను అడ్డగించిన పక్షంలో అది బ్రిటిష్ సామ్రాజ్యవాదులవలలో పడుతుంది. హిందువులపైన, ముస్లిములపైన బ్రిటిషువారి పెత్తనాన్ని బలపరచుతుంది.

సామ్రాజ్యవాదుల ప్లానులలోబడి లీగుకు వ్యతిరేకంగా ఎత్తులువేసే ప్రస్తుత సంధాను కాంగ్రెసు నాయకత్వం మానుకుంటేతప్ప సామ్రాజ్యవాదుల చేతులనుంచి దొరవను లాక్కోలేమన్న విషయం స్పష్టం. లీగుకోరే పాకిస్తాన్ ప్రజాస్వామ్యయుతంగా సంపాదించుకోవాలని జెడలింపు సామ్రాజ్యవాదుల వలలోకి లాక్కుపోతుంది. ఆ రాష్ట్రంలో సామ్రాజ్యవాదం రెచ్చగొట్టే కలహాలు బోలుడం చేస్తుంది.

సంపూర్ణమైనదాక్కరాయుత ప్రభుత్వాన్ని అప్పగించమని కాంగ్రెసు లీగులు తమతం కలిస్తాయా ? కలిసి ప్రజాతంత్ర పద్ధతులపై ఇష్టపూర్వకంగా పొందిన రాజ్యాంగ చట్టాన్ని తయారుచేస్తాయా ? అన్నదే ప్రస్తుత సమస్య. అలాకలిసినపక్షంలో, 1948 జూన్ నాటికిగాని, ఇంకా ముందుగాని, ఇండియా స్వాతంత్ర్యం పొందడానికి ఎవరూ అడ్డుపడలేరు.

సమిష్టి పోరాటానికి కార్యక్రమం

కాంగ్రెసు వర్కింగ్ కమిటీ కి ... [illegible]

... సంప్రదించడానికి సూచన చేసింది. ఇది శుభసూచనయే. కాని ఇంతమాత్రంతో చాలదు. సమిష్టిపోరాటానికి విస్పష్టమైన షరతులతో కాంగ్రెసు తన సూచన తీయాలి; సామ్రాజ్యవాదాన్ని తిరోగమన సంధాలో పెట్టాలి లీగు నాయకత్వాన్ని అపుడు రాజీ సూచనలకు ఆహ్వానించాలి. ఆ కార్యక్రమంలో అసందిగ్ధంగా ఇలా కోరాలి.

(1) కేంద్ర ప్రభుత్వం, పూర్తి బాధ్యతాయుత ప్రభుత్వంగా వ్యవహరించాలి.

(2) సామ్రాజ్యవాదంతో పోరాడాలంటే ఒకగానొక దేశంయొక్క బలం ఆదేశ ప్రజాఐకమత్య ఆధారపడే వుంటుంది. అందుచే కేంద్ర ప్రభుత్వమూ, రాష్ట్ర మంత్రివర్గాలు, ప్రజాసామాన్యం కనీస ఆర్థిక హక్కులకై చేస్తున్న పోరాటాలను, జమీందారులకు, పెట్టుబడి దారులకు వ్యతిరేకంగా సాగించుతున్న పోరాటాలను అణచడం మానివేసి బలపరచాలి.

కేంద్రప్రభుత్వమూ, రాష్ట్ర ప్రభుత్వాలూ ప్రబల ఆర్థిక పరిస్థితులను బాగు చేయడానికి ఒక కార్యక్రమం వేసుకోవాలి. అలా వేసుకొంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం వెనుక, కాంగ్రెసు లీగ్ పార్టీల వెనుకగల ప్రజాబలం అంతా కేంద్రీకరించబడి నిలుస్తుంది. అట్టిపరిస్థితులలో సామ్రాజ్యవాదం సవాల్ చేయ సాహసించలేదు.

(3) రాజ్యాంగ నిర్మాణసభలోకి సంస్థాన ప్రజా ప్రతినిధులే రావాలని, సంస్థానాధీశులచే నియమించబడినవారు రాకూడదని కాంగ్రెస్ లీగ్ పార్టీలుకోరాలి.

(4) బ్రిటిష్‌సేనలను ఉపసంహరించుకోమనాలి. బ్రిటిషు పరిశ్రమలను స్వాధీన పరచుకోవాలి.

(5) ఇరువురూ అంగీకరించిన రాజ్యాంగాన్ని భారతదేశానికి యావత్తుకూ సంపూర్ణ ప్రజాతంత్రాన్నిచ్చే స్వతంత్ర రాజ్యాంగాన్ని వయోజన వోటింగ్ పద్ధతిపై ఎన్నుకొనబడే రాజ్యాంగసభ - తయారుచేయాలి.

(6) పాకిస్తాన్ సమస్యను, ఆ యా నేషనల్ యూనిట్ల (జాతీయ ప్రాంతాల) లోని వయోజనులందరూ ఇష్టపూర్వకంగా వోటుచేయుట ద్వారా తేల్చుకోవచ్చును.

(7) అన్ని జాతీయ ప్రాంతాలలోను (నేషనల్ యూనిట్లులోను) ఒకే విధమైన అభివృద్ధి కల్గేటందుకుగాను అంగీకృతమైన ప్రణాళికననుసరించి ఆర్థికాభివృద్ధి గావించాలి.

(8) బ్రిటిషు ... ఇండియాను వదలి పెట్టనిచో వారిపై పోరాటానికి ఇరుపక్షాలూ అంగీకరించాలి.

ఈ ప్రాతిపదికపై ఐక్యత సాధించడానికి కాంగ్రెసు నాయకత్వం తీవ్రంగా ఆలోచించాలి. లీగ్ నాయకత్వం ఈ షరతులను తిరస్కరించవచ్చు. కాని అప్పుడు కాంగ్రెసుకు ఒక నిర్దిష్టమైన కార్యక్రమం ఉంటుంది. ముస్లిం ప్రజాసామాన్యంలోకి వెళ్ళి తమ చిత్తశుద్ధిని రుజువుచేసుకోడానికి అవకాశం ఉంటుంది.

దైనందిన పోరాటాలలో ప్రజా సామాన్యాన్ని బలపరచుటద్వారా, తన వెనుకగల ప్రజాసామాన్యాన్ని పూర్తిగా సమీకరించుటద్వారా, పైన చెప్పిన ప్రజాతంత్ర సూత్ర ప్రాతిపదికపై లీగుతో రాజీకి సుముఖత చూపుటద్వారా కాంగ్రెసు సామ్రాజ్యవాదానికి వ్యక్తి చెప్పగలదు. అంతఃకలహాలను రెచ్చగొట్టి తన పెత్తనాన్ని నిలబెట్టుకోవాలని చూస్తున్న సామ్రాజ్యవాదపు ఆటలను ఈవిధముగా మాత్రమే కాంగ్రెసు అరికట్టగలదు.

కాంగ్రెసు - లీగులు ఏకమై 1919 నాటి జలియన్‌వాలాబాగ్ విప్లవజ్యోతిని తిరిగి వెలిగించండి. మతకలహాలద్వారా ఆ జ్యోతిని ఆర్పజూస్తున్న సామ్రాజ్యవాదుల కుట్రను భగ్నపరచండి. కాంగ్రెసు - లీగు పార్టీలు రెండూ ఏకమైతే నిజంగానే 1948 జూన్‌లో బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి భరత వాక్యం పలుకగలరు. (పీపుల్స్‌ఏజ్ సంపాదకీయం)

జలియన్‌వాలాబాగ్‌లో మన రక్తం ఒకే వాగుగా ప్రవహించింది

దాని స్మరణార్థమే మొదటి జాతీయవారం

1919 సంవత్సరం ఏప్రిల్ 13 వ తేదీ భారతదేశ చరిత్రలో చాలా పవిత్రమైన రోజు. ఈనాడు పంజాబులో హిందువులు - ముస్లిములు - సిక్కులు - అన్ని వర్గాలవారు అన్ని ప్రాయాలవారు దేశ స్వాతంత్ర్యం కోసం తమ రక్తమోడ్చిన పుణ్యదినం. ఈనాడే డయ్యర్ అనే సామ్రాజ్యవాద కసాయి, మన సోదర సోదరీమణుల రక్తాన్ని త్రాగాడు. మన జాతీయ వారోత్సవాలు దీని స్మరణార్థమే.

మొదటి ప్రపంచయుద్ధం అంతమైంది. ఇప్పటిలాగనే పెట్టుబడిదారుల ధనదాహం వల్ల, విపరీతంగా ధరలు పెరిగిపోయాయి. రోగాలతో 1 కోటి లక్షమంది మరణించారు.

భారత ప్రజల స్వాతంత్ర్యవాంఛ పంజాబులో సైనికుల తిరుగుబాటురూపంలోనూ, గదర్ ఉద్యమరూపంలోనూ పొంగులు వారింది. ఉరితీతలు, అణచివేతలు పరిపాటి అయ్యాయి.

ఈ స్వాతంత్ర్య ప్రవాహాన్ని అరికట్టడానికి బ్రిటిష్ సామ్రాజ్యవాదులు రౌలట్ కమిటీని నియమించింది. ఈ కమిటీ రిపోర్టును బట్టి, దేశమంతటా ప్రజలు ఆందోళన చేశారు. బొంబాయిలో జరిగిన కాంగ్రెస్ ప్రత్యేక సమావేశం దీన్ని ఖండించింది. కాని సామ్రాజ్యవాదులు దీన్ని చట్టం చేశారు.

దీన్ని వ్యతిరేకిస్తూ సత్యాగ్రహం చేయడానికి ఏర్పాటు చేయబడింది. సభలు హర్తాళ్ళు, నిరశన దీక్షలు చేయడానికి సన్నాహాలు దేశమంతటా విరివిగా సాగాయి. ఢిల్లీలో పూరేగింపును నడుపుతున్న స్వామీ శ్రద్ధానందను కాల్చుతామని బ్రిటిష్ సైనికులు బెదిరించారు. ఆయన తన రొమ్ముచూపి కాల్చమన్నాడు కాని ఆ సామ్రాజ్యవాదుల గుండెలకు దమ్ములేకపోయింది. కాని ఆనాడే రైల్వేస్టేషన్ వద్ద కాల్పులు సాగించి 5 గురు ప్రాణాలను బలిగొన్నారు. ఇంకో 20 మందిని గాయపర్చారు.

అమోఘమైన ఐక్యత

ఈ పోరాటంలో, అమోఘంగా హిందూ-ముస్లిం ఐక్యత నిర్మింపబడింది. తమ తమ విభేదాలను మర్చిపోయారు. హిందువులు, ముస్లిములు, ఒకరిచ్చిన నీరు యింకొకరు త్రాగారు. హిందూనాయకులు మసీదులలో ఉపన్యాసాలు చేశారు; సామ్రాజ్యవాద వ్యతిరేకతే, స్వాతంత్ర్య సంపాదనే ఆ నాటి హిందూ-ముస్లిముల ఏకైక నినాదం !

అమృతసర్‌లో కాంగ్రెసు మహాసభ జరపడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇది కన్నకుట్టి అధికార్లు, పంజాబు కాంగ్రెస్ నాయకులైన డాక్టరు కిచ్లూను, డాక్టరు సత్యపాలును అరెస్టుచేసి ఎక్కడికో తీసుకపోయారు. పంజాబు గవర్నరు మైకేల్ ఓడయ్యర్, మన జాతీయోద్యమాన్ని హతమార్చడానికి కంకణం కట్టుకున్నాడు.

తిరుగుబాటు

అరెస్టులవార్త విన్నప్రజలు, తమనాయకుల ఆచూకీ తెలుసుకోడానికి వేలాదిమంది జిల్లామాజిస్ట్రేటు వద్దకు బయలుదేరారు. మిలిటరీ వీరిపై తుపాకులుకాల్చి ఇద్దరిని చంపింది. అమృతసర్ ప్రజలలో అగ్నిజ్వాలలు రేగాయి. ఈజ్వాలల్లో ఒకబ్యాంకు దగ్ధమైంది. దాని తెల్లఅధికారి చచ్చాడు. ఇంకో ఐదుగురు ఇంగ్లీషువాళ్ళుకూడా చచ్చారట. అమృతసర్‌లో సైనికపాలన నెలకొల్పింది ప్రభుత్వం. అమృతసరంతో ఆగలేదు. ఈ జ్వాలలు గుజ్రన్‌వాలాకు, కసూర్‌కు యింకా యితరజిల్లాలకూ వ్యాపించాయి. పంజాబంతా బ్రిటిష్‌పాలనపై ఎదురుతిరిగింది.

పంజాబుకు బయలుదేరిన గాంధీజీని, రాష్ట్రంలో ప్రవేశించరాదని నిషేధించారు. ఆయన నిషేధాన్ని లక్ష్యపెట్టకుండా బయలుదేరితే, ప్రభుత్వం, గాంధీజీని అరెస్టుచేసింది.

గాంధీజీ అరెస్టు వార్తవిని, అహమ్మదాబాదు, వీరంగాం, నాడియాడ్, కలకత్తా పట్టణాలు కూడా రంగంలోనికి ఉరికాయి.

ఇదియిలా సాగుతుండగా, పంజాబును రక్తంలో ముంచెత్తడానికి, తెల్లప్రభుత్వం కుట్రలు సాగించింది.

పంజాబు వధలు

ఏప్రిల్ 13 న 20 వేలమంది ప్రజలు జలియన్‌వాలాబాగ్‌లో సమావేశమయ్యారు, హంతకుడు డయ్యరు సేనాని, తన సైనికులతో వచ్చాడు. ఆ ప్రజానీకంపై, 16 వందల రౌండ్ల తుపాకిగుండ్లు పేల్చారు. నాలుగు వందలమంది మన హిందూ - ముస్లిం - సిక్కు సోదరులను పొట్టను పెట్టుకున్నాడు. రెండువేలమంది మన హిందూ - ముస్లిం - సిక్కు సోదరులను తీవ్రంగా గాయపర్చాడు.

ఈ హత్యలను ఏ భారతీయుడూ మర్చిపోలేడు. ఈ హత్యలు ఎన్నటికీ చెరగని అక్షరాలతో మన హృదయాలపైని హత్తుకుపోయాయి.

అవమానాలు అమానుషాలు

ఇక సైనికపాలన ప్రారంభమైంది.

(మిగతా 6వ పేజీలో)

శుభకార్యములకు, మీటింగులకు, పాటకచ్చేరీలకు, స్టేజినాటకాలకు
ప్రత్యేకత కలిగినట్టియు, ఆంధ్ర ప్రజల మన్ననలు పొందినట్టియు
(స్పీకర్లు) 'దూరశ్రవణయంత్రములు' ఏర్పాటులు చేయబడును
వివరములకు : రేడియో ఎలెక్ట్రిక్ కార్పొరేషన్ లిమిటెడ్
ప్రకాశంరోడ్డు గవర్నరుపేట, బెజవాడ

ఈనాటి పంజాబులో

మతకలహాలకు తెల్లదొరల సంతోషం

జలియన్‌వాలాబాగ్ పటువుపిలబెట్టే కార్మిక కర్షకుల ఐక్యతా నిర్మాణం

అమృతసర్‌లో 28 సంవత్సరాలక్రితం 1919 లో భవనాలు తగలబెట్టబడ్డాయి. కాని అభవనాలు దాస్యానికి చిహ్నాలైనవి- ఒకరైల్వేస్టేషను, ఒకపోస్టాఫీస్ మొదలైనవి.

కాని యీనాడు ధ్వంసం చేయబడిన 8 కోట్లరూపాయల ఖరీదుగల ఆస్తి. సామ్రాజ్యవాద ప్రభుత్వానికి చెందినది కాదు - మన ప్రజల ఆస్తి అది

1919 లో బ్రిటిష్ నిర్బంధవిధానానికి గురి అయిన డాక్టరు కిచ్లూ, 1947 లో తన సోదరులచేతనే తీవ్రంగా గాయపర్చబడ్డాడు

అనాడు బ్రిటిషు తుపాకిగుండ్లను ఎదుర్కొన్నవారి పుత్రులే యీనాడు తమ సోదరుల చేతకత్తికి, లాఠీకి గురి అవుతున్నారు.

"సైనికశాసనం అంతం కావాలి" అని నినాదాలు చేసిన నాయకులే, యీనాడు సైనిక శాసనాన్ని ప్రకటించాలని కోరుతున్నారు.

1919 హంతకులుగా లెక్కింపబడిన బ్రిటిష్ పాలకులు, యీనాడు "రక్షకులు"గా చలామణీ అవుతున్నారు.

అనాటిడయ్యరుతో పరిపోల్చితే, యీనాటి డయ్యర్లు కోటిరెట్లు రాక్షసులు.

మతకలహాలు మరీ పైశాచికంగా జరిగిన ఒక జిల్లాలో, కాంగ్రెసునాయకులు సహాయం కావాలంటూ కలెక్టరువద్దకు రాయబారం వెళ్ళారు.

తెల్లదొరల అపహాస్యాలు

తెల్లకలెక్టరు ఏమన్నాడో వినండి : "పౌర హక్కులు కావాలని అంటారనుకున్నాము. ... సహాయం కావాలని అడుగుతున్నారు ... మీ పండిట్ నెహ్రూ ... తమరు పంపరాదూ ?"

ఇంకో రాయబారవర్గంతో కమీషనరిలా అన్నాడట : "మమ్మల్ని దేశం వదలి పొమ్మంటున్నారే, మా దగ్గరకి సహాయానికి వస్తారెందుకు ?"

కాందిశీకుల శిబిరాలలో తెల్ల సైనికాధికారులు కాందిశీకులను యిలా ఎత్తిపొడుస్తున్నారట : "మమ్మల్ని పొమ్మంటున్నారే మేంపోతే యిదే జరుగుతుంది. కాబట్టి మేం వుండడం మంచిదికాదా ?"

"మీ నాయకులు ప్రజల్ని కుక్కల్లాగా పోట్లాడిస్తున్నారు. మీ దేశంలో శాంతిని కాపాడుతున్నాము" అన్నాడు ఒక మిలిటరీ ప్యాక్టరీ తెల్ల అధికారి, కార్మికులతో.

"మేము జూన్‌లో పోతాము. కాని మిమ్మల్ని రక్షించేదెవరు ?" అన్నాడొక ఎలెక్ట్రిక్ కంపెనీదొర.

అటక్ ఆయిల్ కంపెనీదొర, "పోరా లండన్ నేడే పోరా" అన్నపాట మళ్ళీ పాడరా అని, కార్మికులను అపహాస్యంచేశాడు.

1947 లో బ్రిటిష్ డయ్యర్లు పంజాబుపై కురిపించిన అవమానాలివి.

1919 లో డయ్యరు, భారతీయుల వల్ల శారీరకమైన అవమానాలు మాత్రమే చేశాడు. భారత ప్రజల బ్రిటిష్ విద్వేషం పట్ల రాను పట్టించుకోలేదు.

కాని 1947 లోని డయ్యర్లు చేసినది శారీరకమైన అవమానాలు కాదు. సామ్రాజ్యవాద విద్వేషాన్ని మరచిపోయి బ్రిటిష్ సైనికులను తమ రక్షకులుగా భారతీయులు పరిగణించేటట్లు చేశారు నేటి డయ్యర్లు !

కేవలం రక్తపాతంతో భారతప్రజల స్వాతంత్ర్య ఉద్యమాన్ని చల్లార్చలేమని సామ్రాజ్యవాదులు తెలుసుకున్నారు. భారత ప్రజలనే ఒకరిపై యింకొకరికి విద్వేషాన్ని రెచ్చగొట్టి, దేశాన్ని మతకలహాలలో ముంచి తాము మధ్యవర్తులుగా తిష్టవెయ్యడానికి ఉద్యమించారు.

కటికిచీకటిలో కాంతిరేఖలు

మత అహంకారం కళ్ళుకప్పిన నాయకులు, బ్రిటిష్‌వారి కుట్రలను చూడలేకపోవచ్చు. కాని సామాన్యప్రజలు యీ కుట్రలను చూడగలుగుతున్నారు.

రావల్పిండిలో ప్రజలు ఎలా ఐక్యమవుతున్నారో, యీ క్రింది ఘటనలు తెలియచేస్తాయి.

● రత్తాలోని ముస్లిం రైల్వేకార్మికులు, యీ మతకలహాలను తరిమివెయ్యగలిగారు. తమ సోదర హిందూ-సిక్కు కార్మికులను కాపాడడమేకాకుండా హిందూ-సిక్కు ప్రజలనుకూడా అనేకులను కాపాడగలిగారు.

● అక్‌ట్రాయ్ పోస్టులో పనిచేస్తున్న హిందూ-ముస్లిం సిక్కుగుమాస్తాలు తమ కోర్కెలకోసం ఐక్యంగా పోరాడుతున్నారు: మతరాక్షసి వారిసమ్మెను భగ్నంచేయలేకపోయింది

● అటక్ ఆయిల్‌కంపెనీలో పనిచేస్తున్న కార్మికుల పేటలపై మతోన్మాదులు దండెత్తితే 6 వందలమంది అన్నిమతాల కార్మికులూ ఏకంగా నిలబడి వారిని తరిమివేశారు.

ఇతరమతస్థులైన తమ సోదరకార్మికులను చంపనివ్వనందుకు మతోన్మాదులు కార్మికులను మతద్రోహులని దూషించారు. ఉన్న మతవినాదాల నన్నిటిని లేవదీశారు. కాని కార్మికుల ఐక్యతను చెడగొట్టలేకపోయారు.

● ముర్రీబ్రువెరీలోని అన్ని మతాల కార్మికులు రక్షణసంఘాన్ని ఏర్పరచుకున్నారు. కార్మికసంఘంనుండి రాజీనామా యిస్తే, తానే రక్షణ ఏర్పాటు చేస్తానని తెల్లయజమాని అన్నాడు. కాని వాడిమాటలను కార్మికులు వినలేదు. మతోన్మాదులను తరిమికొట్టి, తమ ప్రాణాలు రక్షించుకున్నారు.

ఢాకంలాహిబక్ష్ మొహల్లాలో, మున్సిపల్ కార్మికులు, ఆర్సెనెల్ ఫ్యాక్టరీ కార్మికులు మొదలైనవారు సంయుక్త రక్షణ సంఘాన్ని ఏర్పరచుకున్నారు. అందరూ కలసి సభలు జరిపి, చందాలు వసూలుచేసి, వాలంటీర్ల దళాలను నిర్మించి, మతరాక్షసిని వెలివేశారు.

విద్వేషాగ్నిని చల్లార్చుతూ, ప్రేమామృతం పొంగిపొరలిన అనేక సంఘటనలు గ్రామాలలోకూడా అనేకం జరిగాయి.

హోషియార్‌పూర్ జిల్లాలో హిందూ — ముస్లిం, సిక్కు కౌలుదార్లు అందరూ కలసి. తమ హక్కులకోసం పోరాటం సాగిస్తున్నారు. ఈ దృష్టాంతరం చూపి, పంజాబు రాష్ట్ర కాంగ్రెసు కార్యదర్శి, డాక్టరు తేజాసింగు, దానిని పంజాబీలందరూ ఆదర్శంగా తీసుకోవాలని హెచ్చరించాడు.

హోషియార్పూర్ కౌలుదార్ల వంటివారు, రావల్పిండి కార్మికులవంటివారు. జలియన్‌వాలాబాగ్‌లో ప్రాణాలర్పించిన దేశభక్తుల ఆదర్శాన్ని, ఐక్యతాజ్యోతిని నేడు వెలిగించుతున్నారు. బ్రిటిష్ సామ్రాజ్యవాదులు రెచ్చగొట్టే మతకలహాలను వ్యతిరేకిస్తూ, స్వాతంత్ర్య పోరాటాన్ని కాపాడుతున్నారు.

బ్రిటిష్ సైన్యాలు అవసరమట !

సామ్రాజ్యవాదపత్రిక వ్యాఖ్య

భారతీయులలో భారతీయులు కొట్టుకొని చస్తుంటే బ్రిటిష్ పాలకవర్గాలుచూసి ఎలా సంతోషపడతాయో తెలుసుకోవడానికి యీ క్రింది మచ్చుతునకలు చాలు.

బ్రిటిష్ సామ్రాజ్యవాదుల పత్రిక 'టైమ్సు' మార్చి 18 వ తేదీ సంచికలో ఏమి వ్రాసిందో చూడండి.

"భారతీయులు తమ వ్యవహారాలను తాము చక్కబెట్టుకోగలమని ఎంతైనా చెప్పుకోవచ్చు. కాని- మొత్తం మీద వారు బ్రిటిషు మిలిటరీ సాయం కోరుతారు. దానిబట్టి చూడవచ్చు- వారికి మన సైన్యంమీద ఎంత విశ్వాసము ఉందో తెలుసుకోడానికి."

మన ఇంగ్లీషు యజమానుల మాటలను ప్రతి దేశభక్తుడూ చదవాలి - మళ్ళీ చదవాలి!

చూడండి ! వాళ్ళ ఎత్తిపొడుపులు ! "మామండి స్వతంత్రాన్ని కోరినవారే మా సాయంకోసం పరుగులెత్తుతున్నారు."

తెల్లదొరలు ఎటువంటి మాటలు వ్రాయడానికి కూడా వెనుదీయడంలేదు ! స్వాతంత్ర్య ప్రియులంతా తమ తలలను అవమానంతో వంచుకోవాలి !!

ఇదంతా ఎందువల్ల ?

పంజాబు దినపత్రికలు ప్రతిరోజూ ఏమి వ్రాస్తున్నాయో చూడండి !

"మిలిటరీకి మరింత అధికారం యివ్వండి"

"రాజ్యాంగ నిర్ణయ సభాసభ్యులు సర్దార్ ఉజ్జలసింగ్, సర్దార్ హర్నామ్‌సింగ్, సర్దార్ జోగీంద్రసింగ్‌మాన్ యమ్. యల్. ఎ. గార్లు పంజాబు గవర్నరు జంకిన్సుతో ఒక గంటసేపు యివ్వాళ సంప్రతించారు.

"వారి సంప్రదింపులలో ప్రస్తుతపంజాబు స్థితినిగురించి మాట్లాడి మిలిటరీకి ఎక్కువ అధికారాలు యివ్వవలసిందిగా కోరారని తెలుస్తూఉంది." (ట్రిబ్యూన్ మార్చి 20)

ఇటువంటి పనులు ఒక పార్టీవారే చేస్తున్నారనికాదు. కాంగ్రెసువాదులు సహితం ప్రతిష్టను గంగలోకలిపి అధీవర్లదగ్గరకు మాటిమాటికి సహాయకోసం పరుగెత్తుతున్నారు.

బ్రిటిష్‌వాళ్ళు ఈరోజున పంజాబుకు ఎటువంటి దుర్భరపరిస్థితి తెచ్చిపెట్టారో చూడండి!

తమ జీవితకాలమంతా తెల్లప్రభుత్వంతో పోరాడిన వీరులకు ఈరోజున బ్రిటిష్‌సోల్జర్ల రక్షణకోసం ఎదురుచూడవలసిన గతిపట్టింది.

మనకు దేశభక్తియుతమైన జాతీయసైన్యం లేకపోవడ-వలననేకదా యీదౌర్భాగ్యస్థితి!!

ఎటువంటి ఘోరపరిస్థితులు సంభవించుతున్నాయో తెలుసుకోవడానికి యీ చిన్ని ఘటన చూడండి.

అమృతసర్ ప్రముఖ అడ్వొకేటు లిద్దరు ఇంగ్లీషు సైనికులు మాట్లాడుకుంటూఉండగా వినిపించిన రిపోర్టు.

ఒకడు : "ఇవ్వాళ నీ వంతు ?"

"మూడు"

"నేను ఐదుగురిని సఫాచేశాను"

తరువాత వాళ్ళు నవ్వుకొని అందులో ఒకడిలా అంటాడు.

"ఈ పిచ్చవలు మనని వెళ్ళిపొమ్మంటారు!"

కొన్నిచోట్ల ఈ బ్రిటిష్ సైనికులు తప్పత్రాగి సాహెబుల్లపోనే వీధులలో షికార్లు కొడుతూ ఉంటారు.

అవును ఈవిధంగానే మనదేశం 'అరాచకంతో నాశనంఅయిపోకుండా' 'వీరోచితంగా' మన దేశాన్ని రక్షిస్తున్నారు తెల్లప్రభువులు !!

పశ్చిమ పంజాబులో దురంతాలు

ముస్లింలీగు నాయకుల ప్రోద్బలం

నౌఖలి, బీహారులలో జరిగినంత దారుణ ఘటనలను పంజాబులో రావల్పిండి, ముల్తాన్ డివిజనులలో జరిగాయి. ప్రజాబాహుళ్యం మీద ఇక్కడ జరిగినా హత్యాకాండ-దోపిడీ తగులబెట్టడం-పంజాబంతటినీ కదల్చివేసింది.

ఆయుధాలతో రౌడీముఠాలు గ్రామాలమీద దాడిచేయడం రైళ్ళను ఆపడం — అన్నీ — బొమ్మలు పత్రికలలో వేశారు

గ్రామాలనుండి రోజుకు 200—250 మంది లాహోరుకు తరలి వస్తున్నారు.

లీగునాయకులు గ్రామాలవెంట బయలుదేరి కొంతవరకు యీ రౌడీల, మతమరలి నూమల హత్యాకాండను, దోపిడీని ఆపించుతున్నారని వార్తలు వస్తున్నాయి.

కాని యీ నాయకులు రెచ్చగొట్టిన మత దురహంకారమే తమ అనుచరులు యీ దారుణాలు చేయడానికి పురికొల్పిందనే విషయము మనం మరచిపోకూడదు.

పంజాబు లీగుకు హిందూ వ్యతిరేకతగాని కాంగ్రెసు వ్యతిరేకతగాని లేక బ్రిటిషు వ్యతిరేకతే ఎక్కువ ఉన్నదని గర్వపడుతూ ఉండేవారు.

ఇదివరకు కనీసం పంజాబులోనైనా లీగు ప్రత్యేక ఉద్యమం సామ్రాజ్యవ్యతిరేక ఐక్య ప్రజాఉద్యమముగా అభివృద్ధిచెందడానికి అవకాశాలు ఉన్నాయని భ్రమపడుతూఉండేవారు. ఆభ్రమలు నేడు పశ్చిమపంజాబులో చెలరేగుతున్న మంటలలో మసిఅయిపోయాయి.

లీగు అభ్యుదయకాముకుల నిస్సహాయత

కనీసం కొంతమంది అభ్యుదయకాముకులైనా, లీగు నాయకులైనా ఈ దారుణమైన హత్యాకాండను, దోపిడీని ఆపడానికి తమ శక్తివంతము చూస్తారని ఆశించాం. కాని అట్లాంటివార్తలు యింతవరకు వినరాలేదు.

అయితే కొన్నిప్రదేశాలలో మెజారిటీ మతస్థులు, మైనారిటీని కాపాడానికి ప్రయత్నాలు చేయకపోలేదు. కాని వాళ్ళు మామూలు ప్రజలు మాత్రమే. నాయకులుకాని కనీసం ప్రముఖ లీగువర్కర్లుకాని కాదు.

అభ్యుదయ కాముకులమని చెప్పుకొనే పంజాబులీగుకిది అవమానకరం.

పంజాబు లీగులోఏమైనాఅభ్యుదయకాముకులున్నారంటే పశ్చిమ సామ్రాజ్యవాదుల దాసులైన ఫిరోజ్‌ఖాన్‌నూన్‌లాంటి తొత్తులు లీగ నాయకత్వం సంపాదించిన తరువాత ఇక లీగులో 'అభ్యుదయం' అన్నమాటకు విలువలేదు.

ఈ రోజున పంజాబు లీగులోవున్న నిజమైన అభ్యుదయకాముకులూ, నిశ్చితమైన సామ్రాజ్యవాద వ్యతిరేకులూ ఏమీ చేయలేక చేతులు ముడుచుకొని, యీ మత పోరాటాలలోకి యీడ్చబడ్డారంటే అది విచారదృశ్యమని చెప్పవచ్చు. పంజాబులో నేడిది గొప్ప విషాదపట్టం.

కాంగ్రెసుపతాకకు కళంకంతెచ్చారు

మతకలహాలలో పంజాబు కాంగ్రెస్‌వారి పాత్ర

రవీనదీ తీరాన మనం మొట్టమొదటిసారి స్వతంత్ర ప్రమాణం తీసుకొన్నాం. ఈ విషయం మీకు జ్ఞాపకం వుందా ?

అట్టి పవిత్ర రవీనదీ తీరాన ఈనాడు జరుగుతున్న దేమిటి ?

బ్రిటిషు వాళ్ళక్రింద, జమీందార్ల కాళ్ళక్రింద నలిగిపోతూ అజ్ఞానంలోను, మత దురభిప్రాయాలలోను మునిగివుండే వారిని గురించి మనం బాధపడనక్కరలేదు. దేశభక్తి అంటే ఎరుగనివారిని గురించి మనం దిగులుపడనక్కరలేదు. వివిధ మతాలకు చెందిన మత దురహంకారులు హత్యలు చేస్తారు, ఆస్తిని ధ్వంసం చేస్తారు, దోపిడి చేస్తారు. ఇవన్నీ చూస్తుంటే మన హృదయం గాయపడవచ్చు: కాని ఎందుకనో గాని బ్రద్దలు కాదు.

కాని, స్వతంత్ర పథంలో ముందుకు నడిచినవారే, మత ఐక్యతకు ప్రతినచేసినవారే ఐక్య పతాకం, స్వాతంత్ర్య పతాకం అంటే ఏమిటో ఎరుగని వారిలా ప్రవర్తిస్తే ఏంగాను ? తాత్కాలికంగానే అనుకోండి — అయినా ద్వేషసాగరంలో వారు మునిగిపోతే—ఇక హృదయం బ్రద్దలు గాక ఏమవుతుంది !

సంయుక్తమంత్రివర్గం పడిపోయాక, లాహోరులో జరిగిన ఘటనలు చూస్తే మీరు కంట తడిపెట్టి యుండేవారు.

భగత్‌సింగువంటి, అతని సహచరులైన వీరయోధులను తయారుచేసిన కాలేజీలలోనే స్వాతంత్ర ఉద్యమానికి కేంద్రాలుగా ఉన్న కాలేజీలలోనే నేడు సంఘటాదాంకం ప్రారంభమయింది.

త్రివర్ణ పతాకస్థానే హిందూ పతాక

హఠాత్తుగా వాతావరణం అంతామారిపోయింది. సంయుక్త మంత్రివర్గం పోయినందుకు అభినందనగా కాలేజీలలో జరిగిన మీటింగులలో, త్రివర్ణపతాకలను దించివేశారు. ఆర్. యస్.యస్. హిందూమత పతాకాలను ఎగురవేశారు.

మాజీమంత్రి లాలా భీంసేన్ సచార్ ఒక ఊరేగింపులో త్రివర్ణ పతాకను పట్టుకొని వచ్చాడు. కాని దాని నచ్చని భాగం కోసివేశారు కారణం అది ముస్లింలకు గుర్తు కాబట్టియట.

ప్రముఖ జాతీయవాదులయిన ముఫ్తీ అహమ్మద్‌దీన్ (పంజాబు సోషలిస్టుపార్టీ కార్యదర్శి) షేక్ హిస్సాముద్దీన్ (ఆలిండియా మజ్లిస్ - అహరార్ అధ్యక్షుడు) గార్ల ఇండ్లపైబడి కాంగ్రెసువాదులను కొందరే దాడిచేసి దోచుకొన్నారు. ఇండ్లలో ఉన్నవారు "మా జీవితమంతా కాంగ్రెసుసేవలోనే నిమగ్నమైతుంది" అని చెబితే వీరిచ్చిన జవాబేమిటి ?

"అదంతా అనవసరం. మీరు ముస్లిములు."

మతాలవారీగా సహాయ సంరక్షణలు

ఇంకా ఏమని చెప్పాలి ? కాంగ్రెస సహాయంతో ఏర్పరచబడిన సహాయ కేంద్రం మతోన్మాదులతో, అకాలీలతో హిందూమహాసభ వారితో నిండిపోయింది. పత్రికలలోని వార్తలబట్టిచూస్తే వాటిలో ఒక్క ముస్లింకూడా లేడు.

హిందూ-సిక్కు, కార్యాచరణకమిటీలలో సిగ్గులేకుండా బహిరంగంగా కాంగ్రెసువాదులు పాల్గొంటున్నారు. ప్రతిసారి నాయకత్వం అకాలీలకు ఇస్తున్నారు.

ఇదేనా కాంగ్రెసువాదులు చేస్తారని తలచింది. స్వాతంత్ర పోరాటంలో ముస్లింలతో కలసి సన్నిహితులై పనిచేసిన ఏకాంగ్రెసువాదికైనా ఉత్ప్రేరక సందేశ మిస్తారేమోనని చూచినా లాభంలేకపోయింది.

చీలికలతోను, ఎప్పుడూ మత తత్వంతోనూ కూడుకున్న పంజాబు కాంగ్రెసు, భారత దేశ భక్తికి అవమానం తెచ్చింది. స్వతంత్ర పతాకకు కళంకం కల్గించింది. మన ప్రజల ఆశయం సంపూర్ణ స్వాతంత్ర్యం అని ఏ పవిత్రనదీ తీరాన ప్రప్రథమంగా ప్రతిజ్ఞ తీసుకొన్నామో. అనదీ జలాలను మలినం పూరితం చేసింది.

(4 వ పేజీ తరువాయి)

పోలీసుల కొరడాదెబ్బలు - కనిపించిన తెల్లవాళ్ళందరికీ సలాము చెయ్యాలన్న ఆజ్ఞలు సామ్రాజ్యవాదుల పతాకమైన యూనియన్ జాక్‌కు సలాము చెయ్యాలన్న ఆజ్ఞలు, వీధులలో ప్రాకడం తప్పితే నడవకూడదన్న శాసనాలు, మరతుపాకి కాల్పులు, విమానాలనుండి బాంబులు....

ఈ పైశాచిక కృత్యాలకు అన్నిమతాలు అన్ని కులాలూ సమానంగా గురి అయ్యాయి

రెండుపదుల సంవత్సరాల బ్రిటిష్ పాలనకు చిహ్నాలే చెయ్యారు హంతకుడు దీనిని అంత-చెయ్యడానికి భారతీయులందరూ కలిసిమెలిసి ఎరుగనంతటి ఐక్యతతో పోరాడారు పవిత్రమైన యీ ఐక్యతకు తమ రక్తంతో అభిషేకం చేశారు.

బెంగాల్ విభజన వివాదం

దేశభక్తియుతంకాదు, నిస్పృహాజనితం

బెంగాల్ ప్రజలను నేడెదుర్కొంటున్న సమస్యరాష్ట్ర విభజన. ఈ సమస్య తలయెత్తడం ఇదిమూడోసారి

మొట్టమొదట లార్డు కర్జను బెంగాలును 1905 లో రెండుగా బలవంతంగా చీల్చాడు. ఆరోజులలో ఉవ్వెత్తుగా ప్రజ్వరిల్లుతున్న జాతీయోద్యమాన్ని నాశనంచేసి, హిందూ-ముస్లింల విభేదాలను సృష్టించ చేయాలని అతని ఉద్దేశ్యం. అప్పట్లో బెంగాలు ప్రజ అంతా ఒక్కుమ్మడిగా లేచి లార్డుకర్జను కోరమురిచేదా చేశారు.

రెండోసారి ఈ సమస్య మళ్ళీ 1944 లో వచ్చింది. అప్పుడు దీనిని ప్రతిపాదించినది శ్రీ రాజగోపాలాచారి. కాంగ్రెస్ లీగుల వైరుధ్యాలను దాతిద్వారా మాపి, జాతీయ ఐక్యతను నిర్మించి, తద్వారా బ్రిటిష్ ప్రభుత్వంనుండి ప్రజలంతా జాతీయ ప్రభుత్వాన్ని గుంజుకోవాలని రాజాజీ ఈ సూచన ద్వారా అభిలషించారు. ఈ సూచన గాంధీజీ ఆశీర్వచనంకూడా పొందింది.

కాని ఆ రోజులలో బ్రిటిషు ప్రభుత్వం జాతీయ ప్రతిష్ఠంభన కొనసాగించాలను కొంది. అందుచే ఈ సూచనకు ఇష్టపడలేదు.

ఈ సూచనను హిందూమహాసభ పూర్తిగా వ్యతిరేకించడమేగాక దేశవ్యాపితమైన ఆందోళన లేవదీసింది.

తమ భావించిన పాకిస్థాన్ ప్రదేశంనుండి ఏభాగాన్ని విడదీయడానికి జనాబ్ జిన్నా అంగీకరించలేదు అందుచే గాంధీ - జిన్నా సంభాషణలు విఫలమయ్యాయి.

ఈ సారి విభజన వివాదం కాంగ్రెసువారేలేవనెత్తారు

ఈ పారిస్థితులలో బెంగాల్‌లోవున్న కాంగ్రెస్ నాయకులే బెంగాలు విభజన ఉద్యమానికి నాయకత్వం వహించారు. ఈ సారి బెంగాల్లో లీగు అధిపత్యానికి, అది అవలంబించే పంథాకు వ్యతిరేకంగా ఈ సూచన తీసుకు రాబడింది. నోఖలీ కొట్లాటలు వెనువెంటనే ఈ ఉద్యమం ఉద్భవించింది మీరట్ కాంగ్రెసు మహాసభలో కొంతమంది బెంగాల్ కాంగ్రెస్ వాదులు యీ సమస్యను కదిపారు. కాని, అప్పుడు దానికి తగినంత సపోర్టు రాలేదు.

అయితే డిసెంబరు 6 వ తేదీ బ్రిటిష్ అవార్డు (రాజ్యాంగ నిర్ణయ సభలో పాల్గొనని వారిపై ఆ పట్టం రుద్దబడదు. అని) ప్రకటించబడిన తరువాత బెంగాలు విభజన సూచనకు అనుకూలత "రోజు రోజుకూ" హెచ్చుపొగింది

అమృత్‌బజార్ పత్రికకు చెందిన మేజర్ జనరల్ చటర్జీ, పూర్వ స్వరాజ్యపార్టీ నాయకులలో ఒకరైన శ్రీ హేమంత కుమార్ సర్కారుగార్లు పత్రికలద్వారా బెంగాలును విభజించాలని ప్రచారం మొదలుపెట్టారు.

ఫిబ్రవరి మూడవవారంలో పశ్చిమ బెంగాల్ కాంగ్రెసునాయకులైన శ్రీయుతులు బిపిన్ గంగూలీ, అన్నదాచౌదరి, సురేంద్రమోహన్ ఘోష్ మొదలైనవారు పశ్చిమ బెంగాలును ఏర్పరచడానికై ఆందోళన సాగించడానికి ఒక కమిటీనికూడా ఏర్పాటు చేశారు. దానితో హిందూమహాసభకూడ విభజనకై ప్రచారం మొదలుపెట్టింది.

ఫిబ్రవరి 20 వ అట్లీ చేసిన ప్రకటనపై కాంగ్రెసు కార్యవర్గం మార్చి 7 వ తేదీన ఒక తీర్మానం చేసింది. రాష్ట్రాలను విభజించే సిద్ధాంతాన్ని పూర్తిగా ఆమోదించింది.

మార్చి 8 వ తేదీ కాంగ్రెసు అధ్యక్షుడు ఆచార్య కృపలానీ బెంగాలు విభజన కూడా సమర్థించాడు.

లీగు మతదురహంకార చర్యలే విభజన ఆందోళనకు ప్రాతిపదిక

బెంగాలు లీగు నాయకులు ప్రజాతంత్ర వ్యతిరేక మతదురహంకార పంథా నవలంబించుకున్నారు. ఇది ఏదో వ్యతిరేకులు వారిపైచేసే దుష్ప్రచారం కాదు. వాస్తవం కూడా. బెంగాలు లీగు నాయకులు అనుసరించే ఈ విధానమే బెంగాలును విభజించాలనే ఆందోళనకు మూల కారణమైంది.

మార్చి 7 వ తేదీన బెంగాల్ లీగు మంత్రివర్గపు పత్రిక "ఇత్తెహాద్" సంపాదకీయంలో ప్రభుత్వ పరిపాలనా కార్యక్రమాన్ని వివరిస్తూ పోలీసు, రేడియో, రవాణా శాఖలను ముస్లింల ప్రాబల్యంక్రిందకు తీసుకోవాలని వ్రాసింది

మార్చి 11 వ తేదీన కలకత్తా పోలీసు కమీషనర్, హార్డ్విక్ కలకత్తాలో పోలీసు శాఖలో పనిచేయడానికి పంజాబు ముస్లిములు కావాలని స్థానిక పత్రికలలో ప్రకటించాడు.

ఈసారి ప్రవేశపెట్టబడిన బడ్జట్‌లో అర్థికమంత్రి ముస్లింల విద్యకొరకు ప్రత్యేకంగా కొంత మొత్తాన్ని ప్రత్యేకించారు.

ఇంకా ఉద్యోగాలు ఇవ్వడంలోను, తగ్గించడంలోను లీగు మంత్రివర్గం చూపే పక్షపాతం చెప్పనే అవసరంలేదు.

కాంగ్రెసు - లీగుల వివాదంలేకుండా రాజీ పద్ధ విద్యాబిల్లును ఉపసంహరించుకొని, పూర్తిగా మతాభిమానంతో కూర్చుకొన్న విద్యాబిల్లును యిప్పుడు ప్రవేశపెట్టడానికి లీగుమంత్రివర్గం చూస్తూంది.

లీగు హయాంలో హిందువులకు ఇప్పుడే యీ విధంగా అన్యాయాలూ - పక్షపాతాలూ జరుగుతూ ఉంటే,— ఇక పాకిస్థాన్ ఏర్పడితే హిందువులకు విద్యా విషయంలో ఉద్యోగాలలో - వర్తక వ్యాపారాలలో ఎంత అన్యాయం జరుగుతుందో అని బెంగాలు హిందువులు భయపడటంలో ఆశ్చర్యమేమాత్రంలేదు

నిస్సహాయతా ఫలితమే ఈ విభజన వివాదం

ఈరోజున కాంగ్రెస్ నాయకులే బ్రిటిషు మంత్రుల ప్రణాళికను అంగీకరించి, 1948 జూన్ నాటికి స్వాతంత్ర్యాన్ని ప్రసాదిస్తామన్న ఇంగ్లీషువాళ్ళ వాగ్దానాలను నమ్ముతున్నారు. కలకత్తా, పశ్చిమ బెంగాలులో విద్యావంతులైన హిందువులలో గత 25 ఏండ్లుగావున్న నిస్పృహను లీగు అనుసరించే విచ్ఛిన్న పోకడలు మరింత హెచ్చించాయి.

అందువలన బెంగాలీ హిందువులు లీగును ప్రధాన శత్రువుగా పరిగణించి బ్రిటిషువారి సాయంతో పశ్చిమ బెంగాలును విభజించుకోవడమే గత్యంతరం అని భావిస్తున్నారు.

అంత మాత్రంచేత పశ్చిమ బెంగాలు కాంగ్రెసు నాయకులను హిందూమహాసభ నాయకులలాంటి మత దురభిమానులక్రింద జమకట్టరాదు. వారెప్పుడూ మతాభిమానానికి ఎరమిచ్చేవారలేదని వారి గత చరిత్ర మనకు రుజువుచేస్తుంది.

అయితే కాంగ్రెస్ నాయకులు హిందూ మహాసభవారితో చేతులుకలిపి బెంగాలు విభజనకోసం ఎందుకుఆందోళనచేస్తున్నారు?

ఒకటి: లీగు మత దురహంకార పంథానుండి, జాతీయవాదులు-బెంగాలీ హిందువుల న్యాయమైన హక్కులను రక్షించుకోవడానికి ఇంతకంటేమరొక మార్గంలేదని మొదటి కారణంగా చెప్పుతున్నారు.

ఇంతేగాదు. విభజన కొరకు ఆందోళనచేస్తే హిందువులందరు తమ పలుకుబడిని కాపాడుకొన వచ్చునని కాంగ్రెస్‌వాదులు తలచివుండవచ్చు.

రెండు: బెంగాల్ విభజన కొరకు ఆందోళన ప్రబలమైతే బెంగాలు ఐక్యతకోసమైనా - భారత యూనియన్‌లో లీగు వుండేటట్లు ఒప్పించ వచ్చునని ఉద్దేశించవచ్చు. తద్వారా భారతదేశ ఐక్యతను కాపాడగలమని ఆశపడివుండవచ్చు.

ఆ విధంగానైనా బెంగాలు జాతీయత చెక్కుచెదరకుండా మరల తుంగా వుండిపోతుందని భావించి వుండవచ్చు.

అయినను బెంగాల్ విభజనతో కూడిన పాకిస్థానును స్థాపించగలిగితే-కనీసం బెంగాలులో ఒకభాగానైనా ముస్లింల పరిపాలనమండి తప్పించి, అవిధంగా రామైనా భారత యూనియన్‌లో ఉంచవచ్చునని బెంగాలు జాతీయవాదుల ఆశ.

కానీ విభజన ను ఎలా చెయ్యాలి అన్నదే ప్రశ్న. కాంగ్రెసు లీగుల రాజీ ద్వారా బెంగాలును శాంతియుతంగా విభజించుకొనే అవకాశం ఏమాత్రం కనిపడటంలేదు. ఇక ప్రజా విప్లవం ద్వారా భారత స్వాతంత్ర్యాన్ని సాధించి - ఆ తరువాత ప్రజా ఓటింగు ద్వారా బెంగాలును విభజించుకోవడం అనే సమస్య కూడా ప్రస్తుతం వారి దృష్టిలోనే లేదు.

బ్రిటిష్‌వారిపై ఆధారపడుతున్నారు

లీగు మనదేశాన్ని విభజించడానికి బ్రిటిష్ సామ్రాజ్యవాదులపై ఏ విధంగా ఆధారపడినదో, బెంగాలు విభజనవాదులు కూడా తమ ఆశయసిద్ధికి బ్రిటిష్‌వారిపై అలాగే ఆధారపడుతున్నారు. బ్రిటిష్‌వారిచే బెంగాలు విభజనను ఒప్పించాలనుకుంటున్నారు.

బెంగాల్ విభజన కాముకులు, లీగ్ వలెనే ప్రవర్తించవలసి వస్తుంది. బెంగాల్ విభజన ఆందోళనవలన మతకలహాలు ఉద్భవించాయి. మతకలహాలు పోవాలంటే విభజన అవసరం అని కాంగ్రెసు వాదుల వాదన.

● అధికారుండా బెంగాలులో రెండు భాగాలకూ న్యాయంకలుగజేస్తామనే మిషతో కలకత్తాను ప్రత్యేకనగరంక్రింద విడదీస్తారు.

1948 జూన్ నెలలోపున బ్రిటిషు ప్రభుత్వము మనకు స్వాతంత్ర్యాన్ని ప్రసాదిస్తుందని భ్రమపడుతున్న జాతీయ నాయకులు ఒకటి గుర్తించాలి. బ్రిటిష్‌వారు ఎంత తెలివిగా ముందుగానే ప్లానులు వేసుకున్నారో గుర్తించాలి.

ఇప్పుడు అస్సాంలో లీగు లేవదీసిన ఉద్యమము, కొండజాతుల ప్రాంతాన్ని వేరు చేద్దామనే బ్రిటిషు ప్లానుకు బాగా సానుకూల పడుతూఉంది.

పశ్చిమ బెంగాలును విభజించాలనే కాంగ్రెసు నాయకుల ప్రచారం బ్రిటిషువారు కలకత్తాను వేరుచేయాలనే ప్లానును తప్పని సరి అయేటట్లు చేస్తుంది

అధికారుండా కలకత్తానగరం, దానిచుట్టూ ఉన్న పారిశ్రామిక ప్రాంతంలేకుండా బెంగాలులో యేభాగం. (హిందూభాగం కాని, ముస్లిమ్‌భాగంకాని) భాగ్యవంతం కానేరదు ఏభాగంలోనూ మతకలహాలు అంతరించి బలవత్తరమైన ప్రజాఉద్యమాలు అభివృద్ధి చెందవు

ఇండియాను, బెంగాల్‌ను విభజించి ఛిన్నాభిన్నంచేసి మనలను అణచివేయదలచిన సామ్రాజ్య వాదులకు ఈ విషయం తెలుసునని కూప్లండు పుస్తకం తెలియజేస్తుంది.

బెంగాలీ హిందువుల భయాలు

ఈరోజున విద్యావంతులైన బెంగాలీలు నిస్పృహ, రాశలతో ఉన్నారనేది విషాదకరమైన సత్యం.

ఒకవేళ స్వతంత్రం వచ్చినా యీ నిరాశా నిస్పృహలనుండి బయటపడేఅదృష్టం ఉండదేమోనని విద్యాధికులైన బెంగాలీ హిందువులు భయపడుతున్నారు. లీగునాయకులు తమ మతదురహంకారం ఎంతకీ మానుకో

ఇప్పుడుదబ్బుగూడాలేదు. ఏమీచేయలేం. ఆది ప్రస్తుత సామాజిక నిర్మాణంలో ఉన్న దౌర్భాగ్యం. పరిశ్రమలు, విద్య, ఆరోగ్యం, జీవనభృతి, రైతులకు భూమి - ఇవన్నీ విప్లవ కార్యాచరణద్వారానే సాధ్యమౌతాయి.

విప్లవమార్గాన్ని గనుక అవలంబించితే డబ్బుకూడా లభిస్తుంది.

● జూట్, ఉక్కు, ఇనుము పరిశ్రమలు, బొగ్గుగనులు, తేయాకు తోటలు, రవాణాలు - పెద్ద పరిశ్రమలన్నీ జాతీయం చేయడం ద్వారా ప్రభుత్వం చేతిలోకి కావలసినంత డబ్బు వస్తుంది. జమీందారీ విధానం రద్దుచేయడంద్వారా [illegible], జనసామాన్యాన్ని కొల్లగొట్టే అధికలాభాలు పోగుచేసే వర్తకుల చేతులనుండి ప్రభుత్వం గుంజుకొంటే ఎంతయినా డబ్బు వస్తుంది.

● మన పరిశ్రమలను అభివృద్ధిపరచి విశాలవంతం చేయడానికి ఎన్నో అవకాశాలున్నాయి. మన పరిశ్రమలను బ్రిటిషువారడ్డగిస్తున్నారు యుద్ధకాలంలో సహితం బ్రిటిష్‌వారు మన పరిశ్రమలను వృద్ధి పొందనీయలేదు. ఈరోజున టాటా - బిర్లా - ఇస్పహానీ ముఠా బ్రిటిష్ కోటీశ్వరులతో సంబంధాలు పెట్టుకొని, సంకెళ్ళను మరింత బిగించుతున్నారు. ఇంతేగాక భారతదేశ వ్యాపారంలో బ్రిటనుకు ప్రత్యేక సౌకర్యాలు ఉండనే ఉన్నవి.

భారతదేశవర్తకంలో బ్రిటిషువాళ్ళకి మొదటి సౌకర్యఅవకాశాలిచ్చినందున భారతదేశం ఇతర దేశాలలో కొనుక్కొనే శక్తికి పరిమితి ఏర్పడింది.

కాబట్టి మనదేశంలో బ్రిటిష్‌పెట్టుబడులు ఇండియన్ - బ్రిటిష్ కోటీశ్వరుల వ్యాపార ఒడంబడికలు — మన దేశంలో సామ్రాజ్యవాదుల వర్తక వ్యాపారాలకు ప్రత్యేక అవకాశాలు అన్నీ రద్దుచేస్తే మన పరిశ్రమలు బహుముఖాలుగా పెరిగిపోతాయి.

రైతుకు భూమి, అందరికీపని, ప్రజలందరికి సుఖకరమైన ప్రజాతంత్ర జీవితం కల్గిన నూతన బెంగాలును నిర్మించడం, విప్లవం ద్వారానే సాధ్యమవుతుంది.

ఇటువంటి బెంగాల్ నిర్మాణానికై ఉన్న ఉత్సాహమే, అఖిలఇండియా లీగ్ కౌన్సిల్‌లో, జిన్నా ముఖంముందు పర్యయంగా "మాకు వేరే బెంగాల్ కావాలి" అని బెంగాల్ లీగు నాయకులు అరిగేటట్లు చేసింది

ఇటువంటి మారిన బెంగాల్ మామూలు బెంగాల్ లీగు సభ్యులు (అభివృద్ధి నిరోధక లీగునాయకులైన) నజిముద్దీన్ను త్రోసివేసేటట్లు చేసింది. ఇటువంటి సువర్ణబెంగాల్‌కోసం కలలు కంటున్న సామాన్య బెంగాల్ ముస్లిములే నేడు పాకిస్థాన్ పోరాటానికి ఆకర్షించబడుతున్నారు.

లీగునాయకుల ప్రస్తుత పంథా ప్రజలకు మేలు చేకూర్చదు

ఈ నాడు లీగునాయకులపంథా, బెంగాల్ విభజనకూ, భారతదేశ విభజనకూ దారితీస్తుంది.

విభజించబడిన దేశంలో సామ్రాజ్యవాదుల దోపిడీకి పట్టపగ్గాలుండవు. ఏభాగమైన బెంగాలులో విచ్ఛిన్నకర నాయకత్వమే బలపడుతుంది.

కాని సంయుక్త విప్లవ ప్రజాపోరాటాన్ని నడిపించే పక్షంలో దాపురించు విచ్ఛిన్నకర నాయకత్వం గాలికి ఎగిరిపోతుంది.

మతకలహాలుమాని నిస్పృహ చెందవద్దు

మతద్వేషాలు ప్రజ్వరిల్లినందుకు భయపడి, గత్యంతరంలేక బెంగాలు విభజన కోరేవారందరూ, యీవిప్లవ ప్రజాపోరాటాలపైన తమదృష్టిని త్రిప్పవలసిందిగా కోరుతున్నాం.

● నౌఖలీ, టిప్పేరాలలో మత ద్వేషాలకు లోనయి వక్రమార్గాలు పట్టి కొట్లాటకు పూనుకున్న 8 లక్షల మంది రైతులేనాడు మీరెందుకు నిస్పృహ చెందుతారు!

ఇటుచూడండి .... హసనాబాద్, ఏక్‌బాల్‌పూర్‌లలో ముస్లిం రైతాంగం అంతకన్నా పదిరెట్లుగం దూరాగంలోకి యావీదమైన మతకలహాలు రాకుండా కాపాడగలిగారు.

కనీసం 60 లక్షల హిందూ - ముస్లిం రైతాంగం ఐక్యతతో, తేభాగా

(మిగతా 12 వ పేజీలో)

సామ్రాజ్యవాదులకు, ప్రజాపీడకులకు వ్యతిరేకంగా విప్లవపోరాటమే శరణ్యం

కాబట్టి యుద్ధరి వివాదాలూ ఒకేపరిణామానికి దారితీస్తున్నాయని తేటతెల్లమవుతూంది

కాంగ్రెసువాదులలో జాతీయచైతన్యం ఉంది గాబట్టి, బెంగాలు విభజనను సుకోరుతున్నప్పటికీ, వారు తమను మతదురభిమానులక్రింద పరిగణించరాదని అంటారు. అయితే వారు ఆచరణలో తమ కార్యక్రమము మొదలుపెట్టితే, వారు మత దురభిమానులుగా మారక తప్పదు.

పాకిస్థాన్ వ్యతిరేక ప్రదర్శనాలతోను, లీగు మంత్రివర్గ మతాభిమాన చర్యలకు వ్యతిరేక ప్రదర్శనాలతో, బెంగాల్ విభజన కాముకులు తమ ఆందోళన సాగిస్తారు. దానితో హిందూ ముస్లిముల విభేదమెక్కువై మతకలహాలకు దారితీస్తుంది

మతకలహాలను రెచ్చగొట్టి, పరిస్థితులు అశాంతియుతంగా, గందరగోళంగా ఉన్న పరిస్థితులలో బ్రిటిషువారు ప్రవేశిస్తారు. తమ కుహకాలతో మతకలహాలలో జోక్యం కలుగజేసుకొంటారు. ఆ తర్వాత వారికి అవసరం అని తోస్తే బెంగాలును విభజించి వెళ్ళిపోతారు.

సామ్రాజ్యవాద ఎత్తుగడలు

బెంగాలు దేశభక్తులు ఏకైక ఉద్యమములో రెచ్చిపోక యీ సమస్యలో బ్రిటిషు వాళ్ళ పన్నాగాలు ఏమిటో గుర్తించాలని కోరుతున్నాం.

సామ్రాజ్యవాదుల ఆదాయ్యకరమైన ప్రావిన్సు బెంగాలు, అస్సాంలలో బ్రిటిషువారి ఎత్తుగడలను గురించి 'భారత రాజ్యాంగ సమస్యలు' అనే గ్రంథంలో యీ విధంగా వ్రాశారు.

● ముస్లింలీగు పేరే ఉండాలని తన పాకిస్థాను వివాదాన్ని లేవదీస్తుంది. దాని ఫలితంగా బెంగాలు విభజన తప్పదు అప్పుడు 'అస్సాంలోయు' రాను పాకిస్థాను వెలుపల ఉండాలని కోరుకొంటుంది.

● అల్లాంటప్పుడు బ్రిటిష్ వాళ్ళు తప్ప కుండా బెంగాలులోను, అస్సాములోనూ ఉన్న కొండప్రాంతాల వన్నింటిని ప్రత్యేక భాగంగా తమక్రింద ఉండుకొని తమప్రయోజనాలను రక్షించుకొంటారు.

రనీ - ముస్లిం జనసామాన్యం లీగు పలుకుబడినుండి బయట పడలేరని బెంగాలీ హిందువుల అనుమానం.

అందువలన విద్యాధికులైన బెంగాలీహిందువులు సామ్రాజ్యవాదుల పిచమైన ఎత్తుగడలు అర్థం చేసుకోన్నప్పటికీ వారితో పోరాడే తలంపే లేకుండా పోయింది

లీగు నాయకత్వపు మతదురభిమానం తమకేమాత్రం భవిష్యత్తు లేకుండా నాశనం చేస్తుందని బెంగాలీ హిందూ విద్యార్థులు గట్టిగా నమ్ముతున్నారు. అందుకని లీగు నాయకత్వపు దుష్టకోరికలు వాళ్ళకు ఒక ముఖ్యమైన సమస్య అయిపోయింది. బ్రిటిష్ పెత్తనం ఉన్నా ఊడినా బెంగాలీ హిందూ విద్యాధికుల దృష్టిలో లీగు గొప్ప శత్రువుగా కనబడుతూ ఉంది.

ఈ నిస్పృహ నుండి బయటపడటానికి హిందువులకూ ముస్లింలకూ ఒకటే మార్గం. ఇరుజాతుల విద్యాధికుల, ఇరుజాతుల ప్రజా సామాన్యపు ఆశయం నెరవేరాలంటే ఒకే మార్గం వుంది, అది సామ్రాజ్యవాద కుట్రలను గ్రహించడమే.

బ్రిటిషువారిని మధ్యవర్తులుగాను, లీగును ప్రధాన శత్రువుగాను చూసినన్నాళ్ళు మన ఆశయాన్ని చేరలేము. సామ్రాజ్యవాదులు నిర్ణయించిన విధానమే మనకు గతి అవుతుంది.

విప్లవపంథా ఒక్కటే మనకు శరణ్యం

కలకత్తా నగరం పేదపడి, ఎల్లప్పుడూ అంతర్యుద్ధజ్వాలలలో నిలయమయ్యే నిరాశ బెంగాలు హిందువులకుగాని, మహమ్మదీయులకుగాని ఏమాత్రం ఉపయోగకరంగా వుండదు.

సామ్రాజ్యవాదాన్ని కూలద్రోయుటద్వారా జాతీయ జీవనంలో విప్లవ పరివర్తనను తీసుకురావడం ఒక్కటే మార్గం.

నిరుద్యోగ సమస్యను పరిష్కరించ డానికిగాని, జీవనానికి సరిపడ భృతిని సంపాదించడానికిగాని వేరేమార్గంలేదు. అందుచేతనే కార్మికులు, కర్షకులు, గుమాస్తాలు, విప్లవకరమైన ప్రజాతంత్ర పరిష్కారంకోసం ముందుకు కదులుతున్నారు.

భారతదేశంలో సగభాగం బానిసగా వుండరాదు

సంస్థానాధీశులను తృప్తిపరచే ధోరణి మానాలి

గ్వాలియర్ లో జరగబోయే సంస్థానప్రజల మహాసభ కర్తవ్యం

1948 జూన్‌లో భారతదేశం స్వతంత్రం కాగలదని అట్లీనోట విన్నాం. అవాగ్దానం నవలం కావడమో, వికలం గవడమో గ్వాలియర్‌లో జరగబోతున్న అఖిలభారత సంస్థాన ప్రజామహాసభమీద ఆధారపడి వుంది.

భారతీయ స్వాతంత్ర్యోద్యమానికి ఉన్న పట్టు బ్రిటిష్ ఇండియాలోనే. ఇక్కడి ఉద్యమం సంస్థాన ప్రజల వుద్యమానికి హుషారు నిచ్చింది.

భారతదేశం స్వతంత్రం పొందడమంటే భారతదేశంలో కొంతభాగంమాత్రమే విముక్తి పొందడం కాదనేవిషయాన్ని భారత జాతీయ వాదులంతా అంగీకరించారు.

సంస్థాన ప్రజల, బ్రిటిష్ భారతప్రజల వుద్యమాలు ఒకదానినొకటిబలపరచుకొంటూ సాగుతుండడానికి కారణం ఇదే. 'క్విట్ ఇండియా' అనే సర్వసాధారణమైన నినాదం లాంచి "క్విట్ కాశ్మీర్" అనే కొత్త నినాదం సంస్థాన ప్రజానాయకులలో అగ్రగణ్యుడైన షేక్ అబ్దుల్లాచేత ఈ విధంగానే తయారు చేయబడింది.

కాశ్మీర్ మార్గం చూపింది

కాశ్మీర్ పోరాటంతో అనేక సంస్థానాలలో ఉద్యమాలు వరసన తెలయెత్తాయి. సంస్థానాధీశుల నిరంకుశ పాలన అంతరించి ప్రజాప్రభుత్వా లేర్పడాలనీ, రాజ్యాంగసభకు సంస్థానాధీశుల తొత్తులుగాక తమ ప్రతినిధులే వెళ్ళాలనీ. వారు పోరాటాలు ప్రారంభించారు. తాము స్వాతంత్ర్యం సాధించి. భారత స్వాతంత్ర్య నిర్మాణంలో తోడ్పాటు నివ్వడానికి ముందడుగు వేశారు.

నేడు కాశ్మీర్ సింహం బోనులో నిర్బంధించబడివుంది. అయినా గ్వాలియర్ మహాసభకు ఆయనే అధ్యక్షుడుగా ఎన్నుకోబడ్డారు. ఈ సంగతి చాలు సంస్థాన ప్రజా వుద్యమం యొక్క బలము, బలహీనతా తెలుసుకోడానికి.

భారత తాత్కాలిక ప్రభుత్వం, జాతీయోద్యమ నాయకత్వం భారతీయ వీరుల విడుదలను సాధించలేక పోవడంలోనే ఉద్యమం యొక్క బలహీనత కనబడుతూంది.

ఆయన విడుదలను సాధించలేకపోయిన వ్యక్తులే భారత స్వాతంత్ర్యోద్యమం మంచి క్లిష్టస్థితిలో వున్నదశలో ఆయనను సంస్థాన ప్రజామండలి యొక్క నాయకుడిని అంగీకరించవలసి వచ్చింది. అందులోనే వుద్యమం యొక్క బలం కనబడుతూంది.

ఆయన ఉత్సాహమే మార్గదర్శకం కావాలి

షేక్ అబ్దుల్లాయొక్క అచంచలోత్సాహాన్నే గ్వాలియర్‌కు వచ్చే ప్రతినిధులందరూ చూపగలరని విశ్వసిస్తున్నాము. నిరంకుశ సంస్థానాధీశులకు ఏమాత్రమూ లొంగుబాటు ఆయన చూపలేదు. ప్రతినిధులు చర్చలలో ఆ ఆదర్శాన్ని ప్రకటించాలి. ప్రజలయందు ఆయనకున్న విశ్వాసాన్ని మార్గదర్శకంగా పెట్టుకొని నిర్ణయాలు చేయాలి.

అనేక సంస్థానాలలో అనేకమంది ప్రజాసేవకులు షేక్ అబ్దుల్లా మాదిరిగానే జైళ్ళలో పడివున్నా ఇంకా ఎందరో ప్రజాసేవకులు సభకు హాజరవుతారు. షేక్ అబ్దుల్లా సహచరులెందరో జైళ్ళలోనే. పోరేమలకు భారత కుండా తప్పించుకొని తిరుగుతూనేవున్నా, ఇంకా చాలమంది ప్రజానాయకులు సభకు వస్తారు. మన జాతీయోద్యమ నాయకాగ్రేసరులుకూడ హాజరవుతారు.

గ్వాలియర్‌లో నాయకత్వంధైర్యంగా దారితీస్తే, 1948 జూన్ నాటికి భారతదేశం అంతా విముక్తి పొందుతుంది. బ్రిటిష్ వాళ్ళకు స్థావరాలుగా ఉపయోగపడే 584 సంస్థానాలూ తుడుచుకుపోయి, నూతన శకం ఆరంభమవుతుంది. ఏ మాత్రం వెనకాముందాడినా, సాచి వేత చేసినా, రాజీకి సిద్ధపడినా షేక్ అబ్దుల్లా ఆదర్శానికి ద్రోహం జరిగిపోతుంది. భారత స్వాతంత్ర్యోద్యమానికే అపాయం వాటిల్లుతుంది.

బ్రిటిష్ సామ్రాజ్యవాదులు 1948 జూన్ అఖరుకి భారతదేశం స్వతంత్రంకాగలదని ప్రకటించక తప్పిందికాదు. కాని, 'స్వతంత్ర భారతదేశం' 48 జూన్ తర్వాత కూడా తమ పరోక్షాధికారంలో గట్టిగా చిక్కుబట్టుకొనేటందుకై కుటిల ప్రయత్నాలు అతివేగంగా, తీవ్రంగా సాగిస్తున్నారు. విప్లవోద్యమంతో ఉడికిపోతున్న భారతదేశాన్ని పాతపద్ధతులలో పాలించలేమని వారు గ్రహించారు. ప్రపంచ ప్రజాస్వామిక శక్తులు భారతదేశం బ్రిటిష్ వలసదేశంగావుండడాన్ని సహించరని వారు గుర్తించారు.

బ్రిటిష్ కుతంత్రాలను సాగకుండా చేయాలంటే వానిని తెలుసుకోవాలి. చూడాలి.

బ్రిటిష్‌వాళ్ళు తయారుచేసిన 'స్వతంత్ర ప్రణాళిక' లో బ్రిటిష్‌వాళ్ళు పోటీపెట్టి నిలిపిన ఈ 584 సంస్థానాలూ 'స్వతంత్రాలు' అయిపోతాయి. భారత ప్రజాస్వామికంనిండా ఈ రాజాధిరాజులు గుమిసి బ్రిటిష్‌వాళ్ళ పంచమాంగదళంగా తయారవుతారు. కాశ్మీర్. నైజాంలాంటి పెద్ద సంస్థాలు యూనియన్‌లో చేరకుండా బయటనే వుండిపోయి. బ్రిటన్‌తో స్వతంత్ర సంబంధాలు పెట్టుకొంటాయట. అంటే భారత భూభాగంలో బ్రిటిష్‌వాళ్ళ తొత్తులుగా వ్యవహరిస్తారన్నమాట.

విమాన - నౌకాశ్రయాలు

★ కరాచీ, బొంబాయి, కలకత్తాలవంటి రేవుల్లో తమకు స్థావరం దొరకదేమోనని సముద్రతీరపు సంస్థానాలలో బ్రిటిషు మిలిటరీ అధికారులు నౌకాశ్రయాలు నిర్మించుకొంటున్నారు. బ్రిటన్‌తో స్వతంత్ర భారతదేశం 'సైనిక ఒడంబడిక' చేసుకోని పక్షంలో ఉపయోగించేటందుకై రాయల్ ఎయిర్‌ఫోర్సు కొరకు భారతదేశం నాలుగు మూలలా అనేక ప్రధాన సంస్థానాలలోనూ విమానాశ్రయాలు నిర్మిస్తున్నారు.

★ సంస్థానాల సైన్యాలకు అతివేగంగా తరిఫీదునిచ్చి, అధునిక ఆయుధాలతో సజ్జితం చేయడానికి అతితీవ్రకృషి జరుగుతూంది. భారత సంస్థానాలలో బ్రిటిషు సేనానివేశాలు ఏర్పాటు చేసుకొనేందుకు సంభాషణలు పూర్తిఅయినట్లే. ఒకవేళ భారత ప్రజానాయకులు వొత్తిడితెచ్చి సేనలను తొలగించక తప్పనిసరి చేస్తే, సంస్థానాలలోకి స్థావరంమార్చి మన గొంతుమీద కూర్చుంటారు.

★ భారతీయ ముంకపుచట్టాలు సంస్థానాలకు చెల్లవు. అంటే బ్రిటిషువారి సరుకులు అందులోకి దండిగా చేర్చి, స్వతంత్ర భారత దేశంలోకి దొంగతనంగా చేర్చేటందుకు వీలు చిక్కుతుంది. సంస్థానాలలో పారిశ్రామికాభివృద్ధిలేదు. పంటనంత ముడిసరుకులు దొరుకుతాయి. దానిని ఉపయోగించుకొనేటందుకై బ్రిటిషు పెట్టుబడిదారులు సంస్థానాధీశులతో అప్పుడే ఒడంబడికలు చేసుకుంటున్నారు.

సంస్థానాలలో రాజకీయంగా, సైనికంగా, ఆర్థికంగా స్థావరాలు ఏర్పాటుచేసుకొని మిగిలిన భారతదేశాన్నంతమూ తమ గుప్పిట పెట్టుకోవాలని వారి యెత్తు.

దీని అంతర్యం ఏమిటి?

సంస్థానాలలో స్వాతంత్ర్యం, ప్రజాతంత్రంకోసం అక్కడి ప్రజలు సాగిస్తున్న పోరాటం భారత జాతీయోద్యమానికి, భారతీయులకు ఎంతో ఉపయోగపడుతుంది. వారి విజయం వల్ల బ్రిటిష్ వాళ్ళ ఎత్తుగడలు విఫలం అవుతాయి. 1948 జూన్ నాటికిస్వాతంత్ర్యం సాధించేటందుకై చేస్తున్న ప్రయత్నాలు సఫలం అవుతాయి

అందుచేతనే గ్వాలియర్ మహాసభకు అంత ప్రాముఖ్యత.

ఇంతవరకూ అఖిలభారత సంస్థాన ప్రజామండలి అఖిలభారత కాంగ్రెస్ నాయకుల ఆజ్ఞలను అక్షరశః అనుసరించింది. కాంగ్రెస్ నాయకులు వారిని పోరాటంవద్దని నివారించారు. ఓర్పు చూపమన్నారు. సంస్థాన ప్రజల తరఫున సంస్థానాధీశులతో తామే రాయబారాలు నడిపించారు. అయితే సంస్థానాధీశులను సంతృప్తిపరచేటందుకై చేసిన పనులఫలితంఏమిటని ఆలోచించడం ఈనాడు మహాసభ ప్రతినిధుల ముందున్న సమస్య.

★ బాధ్యతాయుత ప్రభుత్వాల మాటలోనేగాని చేతలలో ఎక్కడా కనబడ్డంలేదు



(కామ్రేడ్ పి. సి. జోషి)

★ ఇంచుమించు అన్ని సంస్థానాలలో రాజ్యాంగ సంస్కరణలు భవిష్యత్తులో మాటలుగాని, ఇంతలో ఏమీలేదు. ఏవో కొద్ది సంస్థానాలలో ప్రవేశపెట్టిన సంస్కరణలు 1907 లోనూ, 1917 లోనూ బ్రిటిష్ ఇండియాలో ప్రవేశపెట్టిన సంస్కరణల వంటివే. పట్టి బూటకపు సంస్కరణలు.

★ రాజ్యాంగసభకు సంస్థానాల నుంచి ప్రజా ప్రతినిధులే వెళ్ళాలని ఆదిలో కోరిన కోరిక ఎగిరిపోయింది. సగంమంది ప్రజాప్రతినిధులను సగంమంది సంస్థానాధీశుల బంట్లు అనేస్థితికి వచ్చారు. అందులో ప్రజా ప్రతినిధులను ఎన్నుకోవడం కూడా సంస్థానాధీశుల అంగీకారంతోనే జరగాలి.

అంటే అన్నిమూలలా వెనుక అంజయే గాని, ముందుకుసాగినది వొక్కచోటా కనబడదు.

జాతీయ నాయకులు పోరాటాల మాట ఎత్తకుండా రాయబారాలు సాగించడం గమనించి సంస్థానాధీశులకు యజమానులనదగిన రాజకీయ శాఖవారు ఉచ్చులు బిగించసాగారు. ఒకమూల సంస్థానాధీశులచేత భారతీయ స్వాతంత్ర్యంమీద వారికిగల భక్తి శ్రద్ధలను గురించీ, భారతదేశం భవిష్యత్తులో పొందగల ఉన్నతిని గురించీ, వారికిగల దేశభక్తిని గురించీ నోరు వూరేటట్లు ఉపన్యాసాలు చెప్పిస్తున్నారు. రెండోమూల ఉచ్చులు బిగిస్తున్నారు.

ప్రధానమైన ప్రజా వాంఛలను దిగతీసి కుంగదీయడమూ, సంస్థాన ప్రజావుద్యమం యొక్క బలాన్ని కుంగదీయడమూ ఒక్క పర్యాయమే జరిగింది.

ఒకమూల కేంద్రంలోనూ, రాష్ట్రాలలోనూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వాలను నిర్వహిస్తూంది. సంస్థానాధీశుల కాళ్ళు తేలిపోతున్నాయి. సంస్థాన ప్రజలు స్వతంత్ర సాధనకు ఎంతలేని త్యాగాలకయిగా సిద్ధం అవుతున్నారు. ఇటువంటి సమయంలో కాంగ్రెస్ నాయకత్వం సంస్థాన ప్రజావుద్యమాలను నిరుత్సాహపరచి చల్లార్చారు.

బలపరచడం మానేశారు

విడుదు షేక్ అబ్దుల్లా తొక్కినదారినివదలకుండా మిగిలిన సంస్థానాలలోని దేశభక్తుల్ని కాంగ్రెసు నాయకులు త్రొక్కిపట్టారు అంతే కాదు కాశ్మీర్ వుద్యమానికి భారత జాతీయవాదులు, పత్రికలూ సహాయం, సానుభూతి కూడా చూపలేదు.

ఈఅవకాశాన్ని తీసుకొని సంస్థానాధీశుల సలహాదార్లు సంస్థానాలలోని పోరాటశక్తుల మీద విరుచుకుపడ్డారు. ప్రధాన కాంగ్రెసు నాయకులతో పేచీ పెట్టుకోకుండా సంభాషణలు సాగించారు.

తిరువాన్కూరు, తెలంగాణ పోరాటాలు ఈ విధంగానే రక్త ప్రవాహాలలో ముంచివేయబడినాయి. ప్రజలు తలలెత్తినచోట్లనల్లా అదేమాదిరిగా రక్తం ప్రవాహాలు కట్టించారు. ఆల్వార్ మొదలగు సంస్థానాలలో మతకలహాలు రేపెట్టి ప్రజోద్యమాలను విచ్ఛిన్నం చేస్తున్నారు.

ప్రజల్ని పోరాటానికి పోనివ్వక నిలపడం అంటే బ్రిటిష్ సామ్రాజ్యవాదులదాడికి దారియ్యడం అన్నమాట. సంస్థానాలు స్వాతంత్ర్య పోరాటాలకు నూతన రంగాలుగా పరిగణించలేకపోతే, సామ్రాజ్యవాదులకు కేంద్రాలుగా తయారవుతాయి. ఇంకోమార్గం లేదు. వుండదు.

షేక్ అబ్దుల్లా విజయభేరీ మ్రోగిస్తే, కాంగ్రెస్‌నాయకులు తెల్ల జెండాలు ఎత్తారు అందుచేతనే తమ ఆటలు సాగించేటందుకై సామ్రాజ్యవాదులు సంస్థానాలలో కాలూనుకోవడానికి వీలు చిక్కింది. బ్రిటిష్ భారత దేశంలో చేయి జారినదానిని కూడదీనుకునేటందుకు అవకాశం లభించింది.

దీనివలన సంస్థాన ప్రజలకు సంస్థానాధీశుల నిరంకుశపాలనక్రింది బాధలు తప్పుబోవడమేకాదు. భారత స్వాతంత్ర్యానికే ముప్పు చేకూడుతుంది.

ఈ పంథా మారాలి

సంస్థాన ప్రజలయొక్క, మన యొక్క క్షేమంకోసం ఈ విధానం మారితీరాలి. అది గ్వాలియర్‌లోనే జరగాలి.

చేతజిక్కిన అవకాశాలు జారిపోవడం, శత్రువు బలపడడం చూస్తున్న సంస్థాన ప్రజామండలిసేవకులలో పెక్కుమంది అసంతృప్తులయి వున్నారు.

అదేమీ కొత్తపంథా తొక్కడంకాదు. అఖిలభారత సంస్థాన ప్రజామండలి ఆశయాలనే తిరిగి ఎత్తుకోవాలి. వాటినింతవరకు మూలకు నెట్టారు. వాటిని పైకితెచ్చి, త్వరలోనే వాటిని సాధిస్తామని ప్రతినపూనాలి.

(1) రాజ్యాంగసభకు పంపవలసిన సంస్థాన ప్రతినిధులు ప్రజలచేతనే ఎన్నుకోబడాలి. సంస్థానాధీశులుగాని, వారి బంట్లుగాని ఏవిధంగానూ అందులో దూరడానికి వీలివ్వకూడదు.

(2) ప్రతిసంస్థానంలోను సర్వస్వతంత్రమైన రాజ్యాంగసభను వయోజన వోటింగు పద్ధతిద్వారా ఏర్పరచాలి. దానికి స్వయం నిర్ణయాధికారంవుండాలి. అధికారం ఎలా వుండాలి? తమ భవిష్యత్తు ఏమిటి?—అనే సంగతులు వారే నిర్ణయించుకోవాలి.

(3) ఈ సంధిదశలో ప్రభుత్వ నిర్వహణకు, పైకోరికలను అమలు జరిపేటందుకు వెంటనే బాధ్యతాయుతప్రభుత్వాలనేర్పరచాలి

నిజమైన ప్రజాకార్యక్రమం అంటేయిది. దీనికి కావలసిన పరికరం బ్రిటిష్ - జాబేదార్లయిన సంస్థానాధీశులను ఒక్కబిగిని తుడిచిపెట్టేసేందుకు సమర్థతగల ప్రజావుద్యమాలే

దీనికి కాంగ్రెస్ యొక్క సహాయ సంపత్తు అవసరం. 1948 జూన్ నాటికి స్వాతంత్ర్యం సాధించదలచుకొంటే కాంగ్రెస్ చేయవలసిన పనికూడా యిదే.

సర్వవ్యాప్తమైన సంస్థాన ప్రజోద్యమాలకు కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలూ, జాతీయ కాంగ్రెస్ యొక్క శక్తిసంపదా తోడుపడితే దాని నావగలశక్తి సంస్థానాధీశులకూ, వారి వెనుకతన్నుగావున్న బ్రిటిష్ సామ్రాజ్యవాదులకూ కూడాలేదు.

బలహీనమైన చోటు

బ్రిటిషు సామ్రాజ్యవాదుల ఎత్తులలో బాగా బలహీనమైన భాగం సంస్థానాలకు సంబంధించిన భాగమే.

సంస్థానాధీశులను తృప్తిపరచాలనే ధోరణిని కట్టిపెట్టి, ప్రజాశక్తిమీద ఆధారపడడానికి ఎప్పుడైతే సిద్ధంఅవుతామో, ఆ క్షణంలోనే సంస్థానాలలో బ్రిటిషు జాబేదార్లు కూలబడిపోతారు. మన సోదరప్రజానీకం అక్కడి అధికారాన్ని స్వాయత్తం చేసుకొంటుంది.

నాయకులు ఇటువంటి విధానాన్ని అవలంబిస్తూవున్నా అనేక సంస్థానాలలో ప్రజావుద్యమాలచెలరేగడం చూస్తాం. అసంతృప్తి. సంగరోత్సాహమూ ప్రజలలో ఎంతగావుందో తెలుసుకోగలము. ఎంతమంది షేక్ అబ్దుల్లాలు అజ్ఞాతంగా పోరాటాలు సాగిస్తున్నారో అర్థం చేసుకోగలం.

సంస్థానాధీశులు బ్రిటిష్‌వాళ్ళ ఏజంట్లు. వాళ్లతో రాజీబేరాలు నడపడం కాంగ్రెసునాయకులు కట్టిపెట్టాలి. స్వాతంత్ర్యం ప్రజాతంత్ర పరిపాలన సాధించేటందుకై సంస్థాన ప్రజలు సాగిస్తున్న పోరాటాలను బలపరచాలి. అలాగచేస్తే సంస్థానాలలో స్థావరం ఏర్పరచుకోవాలని బ్రిటిష్‌వాళ్ళు వేస్తూన్న ఎత్తులన్నీ పునాదిలోనే వంచిగొట్టబోతాయి.

వారు తిరుగుబాటును ఎదుర్కొనలేరు

నెహ్రూ రాజీనామా ఇస్తానంటే. ఈ బ్రిటిష్‌వాళ్ళు హడలిపోయారు. వెంటనే వైస్రాయిని మార్చివేశారు. తేదీ నిర్ణయం చేస్తూ అట్లీ ప్రకటన చేశారు. అటువంటివాళ్ళు బ్రిటిష్‌భారతదేశంలోనూ సంస్థానాలలోనూ ఒకేమారు తిరుగుబాటు ఎన్నే నిలబడగలరా?

నేడు కేంద్ర కాంగ్రెస్ చేతిలో, అది అవలంబించే విధానంమీద ఆధారపడి వుంది. గ్వాలియర్ సమావేశంలో సంస్థాన ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ నాయకులతో కలిసి చర్చించి వారి విధానం మార్పించగలరు. మార్పించాలి.

భారత దేశానికి స్వాతంత్ర్యమూ, ప్రజాతంత్ర పాలనా లభించడమూ లేక వానిని ధ్వంసం చేయడానికి బ్రిటిష్‌వాళ్ళు సాగిస్తున్న కుట్రలు సఫలం కావడమా?— ఇదీ ఈనాటి సమస్య.

షేక్‌అబ్దుల్లా ఈవిషయాన్ని అందరికన్నా ముందే గుర్తించాడు. గ్వాలియరులో సమావేశం అవుతూన్న షేక్‌అబ్దుల్లా సహచరులు ఈ విషయాన్ని గుర్తించాలి, అనుసరించాలి. షేక్ అబ్దుల్లా పవిత్రమైన ప్రజా పోరాటజ్వాలను రగిల్చాడు. అంతిమ విజయం సాధించేవరకూ దానిని కొనసాగించడం ఆయన సహచరుల కర్తవ్యం

1946 లో ఇదివరకెప్పుడూ లేనంత మంది ప్రజా సామాన్యం స్త్రీ - పురుషులు తమప్రాణాలను పోరాటాలలో త్యాగంచేశారు. వారి వేడిరక్తం మనలో పట్టుదలను విశ్వాసాన్ని, విజయోత్సాహాన్ని రేకెత్తిస్తూంది. గ్వాలియరు మహాసభవారిని మనసులో పెట్టుకొని సంస్థాన ప్రజలను ముందుకు కొనిపోవాలి. సమానాదర్శ వాదనలో విశేషోత్సాహంతో తోడ్పడమని దేశంలోని సోదర దేశభక్తులకు విజ్ఞప్తి చేయాలి.

పట్టిఇచ్చినవారికి
రు 25 బహుమానం
గేదె, పెయ్యదూడ పోయినవి
గేదె: నలుపు. మూడు ఈతలు. గిన్ని కొమ్ములు, వెనుకకొంచం కలిపియుండును. చముకుదురులో వెనుకలావు. ముందువన్నం.
దూడ: పెయ్యదూడ, నాలుగు మావ ముఖంటాయి, కొమ్ములు పొడమాపినాయి. జాడతెలిపినవారికి రు 25 బహుమానం ఇవ్వబడును.
ఇట్లు,
పాతూరు నారాయణ.
పెదపాలెం, (P. O.) తెనాలితాలూకా

ప్రజా ఉద్యమాలను అణచుటలో నైజాం ప్రభుత్వానికి

మద్రాసు పోలీసుల సాయం ఆపండి

ఆంధ్రప్రజలు, కాంగ్రెసువాదులు జోక్యం కలిగించుకోవాలి

తెలంగాణా నాయకుల విజ్ఞప్తి

నిజాంరాష్ట్ర ఆంధ్రమహాసభ, కమ్యూనిస్టుపార్టీ పక్షమున, రావి నారాయణరెడ్డి ... ఎల్లారెడ్డి, మగ్దూంమొహియుద్దీన్‌గారలు ఈ క్రింది విజ్ఞప్తి చేయుచున్నారు.

నైజాం ప్రభుత్వము తెలంగాణా ప్రజా ... గత ఇనుమాసాలనుండి ... నల్లగొండ జిల్లాలో ... నైజాం ... ఆంధ్ర మహాసభ, కమ్యూనిస్టుపార్టీలపై ... ఆంధ్ర ప్రజలెరుగని విషయముగాదు

ఈ సందర్భమున, ఆంధ్ర ప్రజలు తమ సోదర తెలంగాణా ప్రజలయెడల గనబరచిన సహాయ సానుభూతులకు, ఆంధ్ర పత్రికలు తెలంగాణా ప్రజా ఉద్యమంయెడల జూపిన ఆదరణకు, ఆంధ్ర సహాయకసంఘాలు చేసిన కృషికి మేము హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలుపుచున్నాము.

ఈ నిర్బంధ విధానము ఇంకా సాగుతూనే యున్నది. ... పోలీసులు ... గ్రామాలపై దాడులుజేసి ప్రజలను హింసించుచున్నారు. ...

... గ్రామాలలో తలదాచుకోవడానికి గూడా వీలులేకుండా చేస్తున్నారు. వీరికి ఆశ్రయమిచ్చిన మద్రాసురాష్ట్ర సోదరులను ... పాలు చేస్తున్నారు.

దీనికి బాధ్యులెవరు?

నైజాం నిరంకుశ ప్రభుత్వం పోలీసులకు, మద్రాసురాష్ట్ర పోలీసుల సహాయము లభించుటకు బాధ్యులెవరో మీమెరుగుదుము. నేడు బ్రిటిషు సామ్రాజ్యవాదులు భారతదేశముపై తమపెత్తనాన్ని నిలుపుకొనటకై సంస్థానాలను తమ ఆర్థిక, సైనిక స్థావరాలుగా జేసికొనుటకు సంస్థానాల ప్రజాఉద్యమాలను అణచుటయందు తమ తొత్తులగు సంస్థానాధీశులకు అన్నివిధాలా సహాయంజేస్తున్నారు. కాని దురదృష్టమేమంటే స్వాతంత్ర్యంకొరకు గొప్ప త్యాగాలుచేసిన కాంగ్రెసు మంత్రులు ప్రభుత్వంలో ఉండగా సామ్రాజ్యవాదులు ఈ విధంగా చేయగలుగుతున్నారు.

కాంగ్రెసు మంత్రివర్గానికి విజ్ఞప్తి

మీరుగూడా బ్రిటిషు సామ్రాజ్యానికి వ్యతిరేకంగా బ్రహ్మాండమైన స్వాతంత్ర్య పోరాటాలు జేశారు. సామ్రాజ్యవాదుల నిర్బంధ విధానానికి గురియయ్యారు. మీరు మా స్వాతంత్ర్యోద్యమ విలువను బాగా గుర్తింపగలుగుతారు. ...

... చేయండి. తమ స్వాతంత్ర్యముకొరకు పోరాడుచున్న నిజాం రాష్ట్రప్రజలను బలపర్చుట మీకర్తవ్యము. సరిహద్దులోనున్న మద్రాసురాష్ట్ర గ్రామాలపైన నైజాం పోలీసులు దాడులు చేయకుండాను, మద్రాసు రాష్ట్ర పోలీసులు నైజాంప్రభుత్వపు క్రూరలకు, దౌర్జన్యాలకు సహాయంచేయకుండానూ ఆపుతారని ఆశించుచున్నాము.

మద్రాసురాష్ట్ర కాంగ్రెసు వాదులకు విజ్ఞప్తి

గత అరువది సంవత్సరాల స్వాతంత్ర్యోద్యమ ఉజ్వల చరిత్రకు మీరు వారసులు. స్వాతంత్ర్య సమరములలో గొప్పత్యాగాలు చేసినవారు మీరు సామ్రాజ్యవాదుల ఈ క్రూరలను చూస్తూ పూరుకుంటే కాంగ్రెసు ఉజ్వల చరిత్రకే కళంకం. ముందుకొచ్చి సోదర సంస్థాన ప్రజాఉద్యమాలకు అండగా నిలువండి. మీరు జోక్యము కలిగించుకొని ఈ అన్యాయం జరుగకుండా ఆపండి.

సోదర ఆంధ్రప్రజలకు విజ్ఞప్తి

ఇటీవల తెలంగాణా ఆంధ్రులయెడల మీకున్న అపారమైన సోదర ప్రేమను, ఆదరణను ప్రదర్శించారు. ముందు నైజాం ...

బ్రిటిషుప్రాంత ఉపాధ్యాయునిపై నైజాం పోలీసుల దౌర్జన్యాలు

వర్తక (ప్యూన్ల) తమ సంఘాన్ని స్థాపించుకున్నారు

రాయచూరు జిల్లాలో ఆకలి మంటల కాహాతి

స్వామీరామానంద తీర్థ ప్రకటన

హైద్రాబాదు, మార్చి 28

నైజాం స్టేటులోని కర్నాటక ప్రాంతమైన రాయచూరుజిల్లాలో ఇద్దరు స్త్రీలు దాన్యం దొరుకక చాల రోజులనుండి ... వచ్చుట వలనమరణించారు.

ఈ జిల్లాలో దొంగవ్యాపారస్తులు తమ ధాన్యాన్ని బ్లాకుమార్కెటులో అమ్ముకొన ...

... ప్రభుత్వం గావించిన ... లైనాయి. రైతులకు ... ఆహారపదార్థాలను ఇచ్చివేయ నిరాకరించినచో తప్పా?

"రాయచూరుజిల్లా గ్రామాలు ... ఇంకా నా చెవులలో మారుమ్రోగుతున్నాయి. క్షుద్బాధచే మరణాలు ...

హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ ...

అనుసూర అత్యాచారాల విచారణలో బయల్పడ్డ విషయాలు

చదవండి

నాగూరుపై నైజాం దురాశ

పోలవరం ప్రాజెక్టుకోసం నాగూరు ప్రజలను బలిపెట్టరాదు

వావిలాల గోపాలకృష్ణయ్య

ఏప్రిల్ 8 వ నైజాం సంస్థాన మంత్రుల శాఖ ప్రధానోద్యోగి ఛిప, మచిలీపట్టణం రేవుద్వారా సముద్రంలోకి తమకు దారికావాలన్నాడు. రేవునుపయోగించుకొనే హక్కు, విజాంవారికి వంశపారం పర్యహక్కట. విజాం దురాక్రమణవాంఛలను తెల్పడం ఇది మొదటి సారికాదు.

నైజాంప్రభుత్వం తరపున 1946లో వ్యాపార రాయబారవర్గం వస్తుసామగ్రి కొనదలంచి లండను వెళ్ళినపుడు ...

... గుడ్డలపరిశ్రమ, సిమెంటు, కాగితం, వివిధ వాడకపు వస్తువుల పరిశ్రమలు, వీటితో ఆయుధాగారం తయారు చేయవలెనని 40 కోట్లు రూపాయల పెట్టుబడితో ఆధునిక మాంచెస్టరు నిర్మిస్తామని నైజాం చేసిన ప్రకటనలు హైద్రాబాదు సమాచార్ చదివేవారికి అందరికీ తెలిసినవే. అక్కడ అవిధంగా పరిశ్రమలు పెట్టేటందుకు ఏ ఆంధ్రుడు దిగులుపడడు: సంతోషిస్తాడుకూడా. కాని దీనినంతటిని దోస్తూ కొందరు కోటీశ్వరుల ...

కొత్తగూడెం కార్మికులను అణచడానికి కంపెనీ కుట్ర

యజమానులకు మజ్దూర్ సంఘం తోడ్పాటు

ఫిబ్రవరి 12 వ తేదీన విజాం ప్రభుత్వము, కంపెనీ యజమానులూ కొత్తగూడెం బొగ్గుగనుల కార్మికులపై పెద్దయెత్తున దాడిచేశారు. మిలటరీ, రిజర్వు పోలీసునుతెచ్చి, శేషగిరిరావుగారుమొదలగు కార్మికనాయకులను అరెస్టు చేయాలని, కార్మికులను అణచాలని తీవ్రప్రయత్నము చేశారు. కాని 16వేల కార్మికులు ఐక్యముగా పోలీసును ప్రతిఘటించినారు. పోలీసు సబ్‌ఇన్స్పెక్టరు (అమీను)కు శేషగిరిరావుగారిని అరెస్టు ...

... లయిన ఇత్తిహాదుల్ ముస్లిమీన్‌వారి ద్వారా ఒకకంపెనీ యూనియన్‌నుస్థాపించారు. దీనికితోడు మజ్దూర్ సంఘవాలాలు (గుల్‌జారీలాల్ నందాసంఘం వాళ్ళు) గూడ విచ్ఛిన్నకర పంథా అవలంబిస్తున్నారు. కంపెనీ యూనియన్‌లో చేరి ఇత్తిహాదుల్ ముస్లిమీన్ వారితో నాయకత్వంకొరకు పోటీ చేయాలని చూస్తున్నారు. దీనికై 22—3—47 న సికింద్రాబాదునుండి గిరి, నారాయణ గార్లను రప్పించినారు. వీరు చేసే ...

నాయకులకోసం మేలు

కార్మికులను చీల్చడానికి ప్రయత్నాలు

తమనాయకునిపట్ల ప్రేమ

లాల్‌గూడా వర్కుషాపు కార్మికుల విజయం

ఫిబ్రవరి చివరవారంలో హైద్రాబాదు ప్రభుత్వం గోధుమల స్టాకు లేదనుమిషపై రైల్వేవర్కుషాపు కార్మికుల కదివరకిచ్చే గోధుమ రేషన్ నిలిపివేసి, దానికి బదులుగా పుచ్చిపోయిన జొన్నలిచ్చుట ఆరంభించారు. వర్కుషాపు కార్మికులు దీనికి వ్యతిరేకంగా సమ్మెచేసి వర్కుషాపులోనే కూర్చున్నారు. ఆరు గంటలలోగా ప్రభుత్వం, రైల్వే మానేజిమెంటు లొంగిరాక తప్పిందిగాదు. సగము కోలాగోధుమలిచ్చుటకు అంగీకరించారు. కార్మికులు తిరిగి పని ప్రారంభించారు.

మితవాద కార్మికనాయకులైన, రైల్వే యూనియన్ గత ప్రధాన కార్యదర్శి, ప్రస్తుత చీఫ్ వైస్‌ప్రెసిడెంటు (వీరు రైల్వే లేబరు ఆఫీసరుగూడా) అగు రాఘవేంద్రరావుగారు, ప్రస్తుత రైల్వే యూనియన్ ప్రధాన కార్యదర్శియైన రామచంద్రరావుగారు సమ్మెకు వ్యతిరేకించి కార్మికులలో చీలికలు కల్పించి ద్రోహం జేయసమకట్టినారు. కార్మికుల ఐక్యతముందు వీరి ఆటలు సాగలేదు. కార్మిలు వీరిని సంఘటితంగా ఎదిరించారు.

కాజీపేట రైల్వే కార్మికుల విజయం

కాజీపేట కార్మికులకుగూడా గోధుమల రేషన్ ఆపివేసి జొన్నలీయ సమకడితే, వారుగూడా సమ్మెకు సిద్ధమయ్యారు. అధికార్లు తమ నిర్ణయాన్ని వెంటనే మార్చుకోవలసి వచ్చింది. టెలిగ్రాముద్వారా సగం రేషన్ గోధుమలు యిచ్చుటకు వెంటనే ఆర్డరు పంపించారు.

మహిళా వర్కర్లను విడుదల చేయాలి

కృష్ణాజిల్లా మహిళాసంఘ అధ్యక్షురాలి ప్రకటన

కృష్ణాజిల్లా మహిళాసంఘ అధ్యక్షురాలు మానికొండ సూర్యావతిగారిలా వ్రాస్తున్నారు: ...

కామ్రేడ్ నంబియార్‌ను హత్యచేయలేదా?

హత్యచేసి కప్పివేసేందుకు కుట్రజరిగినట్లు వలసినంత సాక్ష్యం

విచారణ జరుపుటకు మంత్రులు అంగీకరిస్తారా?

[మద్రాస్ ఎసెంబ్లీలో గత మాసం 27 వ తేదీన కామ్రేడ్ ఆనంద నంబియార్ ప్రశ్నకు సమాధానంగా పోలీసుమంత్రి డాక్టరు సుబ్బరాయన్ ప్రజా మంత్రివర్గం అనిపించుకొనే అర్హతను శంకింపచేసే బాధ్యతా రహితమైన సమాధానం ఇచ్చారు. ఇరుక్కూర్ ఫిర్కా (చిరక్కల్ తాలూకా) ప్రజల ప్రేమాభిమానాలకు పాత్రుడైన ప్రజానాయకుడు కామ్రేడ్ నారాయణనంబియార్ హత్యను నిరూపించే ఘటనలన్నీ కప్పిపుచ్చి, ఆయనత్రాగి వళ్ళుమరచి నూతిలోపడి చనిపోయాడని పోలీసు రిపోర్టునే చల్లించాడు. ఈ విషయం అంతసులభంగా విడిచిపెట్టదగినదికాదు. కామ్రేడ్ నంబియార్‌ను హత్యచేయడానికి, ఆటుతర్వాత ఆహత్యను కప్పి పుచ్చడానికి ప్రయత్నాలు జరిగినట్లు సాక్ష్యం వలసినంతవుంది. దానిని పాఠకులముందుపెట్టి దానిపై తీర్పుచెప్పే బాధ్యత వారికే వదిలిపెడతాం.]

నారాయణ నంబియార్ చిరక్కల్ తాలూకావాసి. 1938 నుండీ కాంగ్రెసు ప్రచారకుడుగా కిసాన్ నాయకుడుగా ప్రజాభిమానం చూరగొన్నాడు. ...

... 25 మైళ్ళలోవున్న కన్ననూరుకు తీసుకవెళ్ళవలసి వచ్చింది. శవాన్ని బండిలోవేసి తీసుకువెళుతూంటే ఒక కామ్రేడ్ ముందు డాక్టరు వద్దకువెళ్ళి ఆశవాన్ని పోస్టుమార్టం చేయవలసివుందిగనక హాస్పిటలువదలి పోవద్దని కోరాడు. డాక్టరు ఏమన్నాడో తెలుసా?

"ఓహో, నాల్గయిదు రోజులనుండి నూతిలోపడి కుళ్ళుతున్న శవమేనా?"

ఆశ్చర్యకరమైన విషయమే 25 మైళ్ళలో వున్న డాక్టరుకు ఒక శవం నాలుగైదు రోజులుగా నూతిలో కుళ్ళుతూందనీ, దానిని పోస్టుమార్టంకై తన వద్దకు తెస్తున్నారనీ తెలుసు. తెలిసినవాడు వెంటనే పరీక్షించాడా? లేదు. సాయంకాలం అయిపోయిందని చెప్పి ఆనాటికి పరీక్ష చేయలేదు. మరునాడు పైడాక్టర్లను పరీక్షసమయంలో దగ్గర వుండనీయలేదు. ...

శవంమీద గాయాలు

కామ్రేడ్ నంబియార్ హత్య

ఇది కట్టుకథ కాదు

దర్యాప్తుకూడా లేదు

దర్యాప్తుకూ తెలుసును

అనంతపురం జిల్లా అంతటా మోటారు సమ్మె సూచనలు

యజమానుల అధిక లాభాపేక్ష

అధికార్ల ఉదాసీనత

అనంతపురం జిల్లాలో రైల్వే ట్రాన్సుపోర్టు ప్రజలకు అందుబాటులోలేదు మోటారు ట్రాన్సుపోర్టు ముఖ్యంగా ప్రయాణసౌకర్యాలు కలుగచెయ్యడంలోను, తిండి, బట్ట తదితర ...

సమ్మెచేయుటయు, గుత్తి పోలీసు సర్కిల్ ఇన్స్పెక్టరు తన రివాల్వరును పైకంపెనీ డ్రైవర్లైన అమీదు సాహెబుగార్కి ఇచ్చుటయు, ఉరవకొండ 4 వేల ప్రజలు ...

తగినంత సాక్ష్యం లేదట

కార్మికుల కోర్కెలు

మంచి అవకాశము

పట్టియిచ్చినవారికి రు. 20 బహుమానం

కమ్యూనిజాన్ని తుపాకులు, టాంకులు నిర్మూలించజాలవు

అమెరికాలో పెరుగుతూన్న అసంతృప్తిని పెడమార్గాలు పట్టించడమే ట్రూమన్ కొత్తవిధానంయొక్క ఉద్దేశం

లండనులో హెన్రీ వాలెస్ ఉపన్యాసం

లండన్, ఏప్రిల్ 11. శాంతికి భంగకరంగా అమెరికా ప్రస్తుతం అనుసరిస్తూన్న సామ్రాజ్య విస్తరణ విధానాన్ని అరికట్టడానికి కృషిచేస్తున్న వారిలో హెన్రీవాలెస్ ప్రముఖుడు. ...

"కమ్యూనిజందారిద్ర్యాన్నీ, పరపీడననూ నిర్మూలించగల సిద్ధాంతం. టాంకులు, విరంగులు దానిని రూపుమాపలేవు. అంతకన్నా ఉత్తమమైన సిద్ధాంతమే దానిని రద్దుచేయగలదు. కాని, ఉన్న శక్తి సంపదలను శాస్త్ర ...

రష్యాచుట్టూ కావలా పెట్టాలనుకుంటే, కనడా, ఇండియాలనుకూడా ఆక్రమించుకోవలసివస్తుందనీ, అమెరికా బలానికి బ్రిటన్ బలంకలిసినా, రష్యా సరిహద్దు పొడుగునా కాపలా పెట్టగలశక్తి ఉండదనీ అన్నాడు.

విషవాయు అప్పుడే పడగ లెత్తుతున్నాయి

ట్రూమన్ కార్యక్రమం ప్రమాదకరం

మిత్రరాజ్య సూత్రాలకు విరుద్ధం

కమ్యూనిస్టు వ్యతిరేకత అమెరికాకే ఎదురు తిరుగుతుంది

అమెరికా ప్రజల అసంతృప్తిని పెడమార్గాలు పట్టించడానికే కమ్యూనిస్టు వ్యతిరేకత

ఫ్రెంచి సామ్రాజ్యవాదాన్ని ప్రతిఘటిస్తూ కమ్యూనిస్టుల కృషి

ఇండోచైనా ఫ్రెంచి సామ్రాజ్యవాద సంకెళ్ళనుండి విముక్తికోసం తీవ్రంగా పోరాడుతూంది. ఆఫ్రికాకు తూర్పునఫ్రెంచి వలసదేశమయిన మడగాస్కర్ దీవిలో స్వాతంత్ర్యపోరాటం ప్రారంభమయింది. ఉత్తరాఫ్రికాలో ఫ్రెంచి పెత్తనంకిందఉన్న అల్జీరియా మొదలైన ప్రాంతాల్లో స్వాతంత్ర్యోద్యమం రగులుతూంది.

వీట్‌నామ్‌పోరాటాన్ని అణచడానికి ఫ్రెంచి సామ్రాజ్యవాదులు ఎలా దారుణ దురాక్రమణ విధానాన్ని అనుసరిస్తున్నారో మనంచూస్తున్నాం. మడగాస్కర్ స్వాతంత్ర్యయోధులపై సేనలను, విమానదళాలను కుదిపిస్తున్నారు.

అల్జీరియాలో స్వపరిపాలన ఉద్యమ నాయకుడైన మెస్సాలిహాడ్జిపై తీసుకోవలసినదిర్యంత చర్యలనుగురించి ఆలోచించడానికి ఫ్రెంచి ఆంతరంగికశాఖ మంత్రి బయలుదేరాడు. ఉత్తరాఫ్రికాకు ఆదనపు సేన పంపుతున్నారు.

వలస ప్రజలపై దాడిని ప్రతిఘటిస్తూన్నది కమ్యూనిస్టులే

సామ్రాజ్యవాద విధానం ఫ్రెంచిస్వాతంత్ర్యానికే భంగకరం

బర్మా స్వాతంత్ర్యయోధులపై హత్యాకాండ

భారతసైనికులు దానిలో పాల్గొనడం సిగ్గుచేటు

వెంటనే వారిని ఉపసంహరించాలని కేంద్రప్రభుత్వంపై ఒత్తిడితేవాలి

బర్మాలో రాజకీయవాదులు బందిపోటు దొంగలంటూ, స్వాతంత్ర్య పోరాటాన్ని ముందుకు తీసుకుపోవాలని కృషిచేస్తున్న వారిపై బందిపోటు దొంగలం"టూ బ్రిటిష్‌వారు దండయాత్ర ప్రారంభించారు. బర్మా స్వాతంత్ర్యాన్ని నాశనంచేయడానికి బ్రిటిష్‌సామ్రాజ్యవాదులు వేసుకొన్న కార్యక్రమంలో ఇదొక పైమెట్టు.

అధికారాలను అప్పగించేస్తున్నామని మనిపూసిన మారేడు పండుచూపి ఆంగ్‌సాన్‌ను బుట్టలోవేసుకున్నారు. కాని సర్వాధికారాలూ తమ చేతిలోనే పెట్టుకొని, అడ్డూ ఆపూ లేకుండా ప్రజాశక్తులపై దాడిప్రారంభించారు. ఈ దాడికి వారు 'ఆపరేషన్ ఫ్లష్' అని నామకరణంచేశారు. ఇది బ్రిటిషు భారతీయ బర్మా సంయుక్త కార్యక్రమం అంటూ, ఆ పాపపుపనిలో మనదేశానికికూడా భాగం ...

... యించుకున్నారన్నమాట. ఇది బందిపోటు దొంగతనమో, లేక స్వాతంత్ర్య పోరాట దీక్షో స్వాతంత్ర్య పిపాసులే నిర్ణయించాలి.

ఆంగ్‌సాన్ ద్రోహం

పొంగులు వారుతూన్న ఈ స్వాతంత్ర్య పోరాటదీక్షను బలపరచడానికిబదులు ఆంగ్‌సాన్ ఆ ప్రజలపై దాడికి తన సమ్మతిని తెలియచేశాడు. ఆ ప్రజావెల్లువను నిరోధించుకొని బర్మా జాతీయవాంఛను నెరవేర్చడానికి బదులు వారిపై దండయాత్రను సాగనిస్తున్నాడు.

ఈనాడక్కడ సాగుతున్నది బందిపోటు దొంగలనుఅణచడంకాదు. బర్మా స్వాతంత్ర్య పిపాసుల ఊచకోత. దీనికి నాయకత్వం వహిస్తున్నది బ్రిటిషు సామ్రాజ్యవాదులు.

బందిపోటులుకాదు దేశభక్తులు

భారతసైనికుల వంతు

భారతీయ సైనికులను వెంటనే ఉపసంహరించాలి

"బ్రిటిష్ దోపిడి విధానం నశించిపోయింది. వాళ్ళమనం పంపించివేస్తున్నాం. అయితే మనం జాగ్రత్తగా వుండాలి. అసలు కమ్యూనిస్టులూ కమ్యూనలిస్టులే నేడు స్వాతంత్ర్యానికి అడ్డంగా వున్నారు. మనం మార్గం సాఫ్ చేసుకోవాలి సుమా......"

ప్రజలకు అండగా నిలబడి పోరాటాలు నడపండి

(6 వ పేజీ తరువాయి)

పోరాటం (రెండువంతులు రైతుకు ఒక వంతు భూస్వామికి వుండాలనే ఉద్యమము) లో పాల్గొన్నారు. పోలీసుల కాల్పులకు బలిఅయ్యారు. వందలకొలదీ గాయపడ్డారు. వేలాది రైతులు ఖైదుపాలయ్యారు. ఈతిబ్బంది పోరాటంలో ఉత్సాహ పూరితులైన రైతాంగం నేడు భూమికొరకు బ్రహ్మాండమైన పోరాటాన్ని ప్రారంభించడానికి సిద్ధపడుతున్నారు.

● 15 లక్షల కార్మికులు - గుమాస్తాలు కలకత్తాలో పడుసుమలిగింది బ్రిటిష్ పెట్టుబడిదారుల పరంకుశ దోపిడీకి వ్యతిరేకంగా పలుసార్లు పోరాడుతున్నారు. కలకత్తాలో విపరీతంగా చెలరేగిన మతకలహాలు వారి ఐక్యతా శక్తిని విచ్ఛిన్నం చేయలేకపోయాయి. బెంగాల్ విద్యార్థులంతా చైతన్యవంతులైన ఈ ప్రజాశక్తులకు అండగా నిలబడండి!

ఈ విప్లవశక్తుల ఐక్యతను బలపరచడం ప్రతిదేశభక్తుని కర్తవ్యం. ఈ విప్లవశక్తి ఒకటే మనకు ఆశాజ్యోతి. మనం నెదుర్కొనే సమస్యలన్నీ యీ విప్లవశక్తులవల్ల పరిష్కరింపబడతాయి గాని, బ్రిటిష్ సామ్రాజ్యవాదుల దయాదాక్షిణ్యాల వల్ల పరిష్కరింపబడవు. సామ్రాజ్యవాదులు యీ విప్లవశక్తులను నాశనం చేయడానికి చూస్తున్నారు. లీగునాయకులు మతదురభిమానం రేకెత్తించడంద్వారా యీ విప్లవశక్తులను విధ్వంసం చేస్తున్నారు.

అంతకుముందెప్పుడూ లేనివిధంగా యిరుగ పొరుగున హిందూ-ముస్లిం జనసామాన్యం అంతులేని ఉత్సాహంతో విజృంభిస్తున్నారు. విధ్వంసకర శక్తులను ఓడించి ఐక్యమవుతున్నారు. ఇలాంటి సమయంలో బెంగాలు విభజనకోసం బ్రిటిషువాళ్ళపై దృష్టి పెట్టుకు కూర్చోవటం దేశభక్తి అనిపించుకుంటుందా?

బ్రిటిష్ పెట్టుబడిదారులను, జమీందారీ విధానాన్ని సంయుక్తంగా కలిసి దెబ్బగొట్టే సమయం ఆసన్నమైంది. ఇలాంటి సమయంలోనా బ్రిటిష్‌వారి వంక అర్రులు చాచవలసింది?

హిందువులకూ ముస్లింలకూ ఉన్న విభేదాలను మరింత ఎక్కువ చేయడానికి లీగు నాయకులతో కాంగ్రెసువాదులు పోటీపడతారా? ఈ విభజనవల్ల హిందూ ముస్లిముల విభేదాలు తీవ్రతరం అగుటయేగాక, బెంగాలు కాంగ్రెసు ఉద్యమమే రెండు చీలికలు అవుతుంది. అప్పుడే యీ సూచనలు కనపడుతున్నాయికూడా. బెంగాల్ విభజన వివాదం దేశభక్తియుత మార్గంకాదు.

(బెంగాల్ కమ్యూనిస్టు దినపత్రిక "స్వాధీనత"నుండి)

పంజాబు గవర్నరుతో లీగ్ నాయకుల చర్చ

లాహోరు, ఏప్రిల్ 16

మియా ముంతాజ్ దౌలతానా, సర్దార్ షౌకత్ హయత్‌ఖాన్, పంజాబు గవర్నరుతో నేడొక గంటసేపు మాట్లాడారు.

ముస్లిములు అయుధాలు ధరించరాదనే నిషేధం తొలగించేయాలని, రావల్పిండి డివిజన్ మతకలహాలలో ముస్లిముల దుస్థితిగూర్చి గవర్నరుతో తెలియజేశారట. అక్కడే యెక్కువమంది ముస్లిములు అరెస్టు చేయబడ్డారట.

శాసనసభలో సభ్యులు ఉపయోగించే భాషలు

మద్రాసు స్పీకరు సూచనలు

మద్రాసు, ఏప్రియల్ 10

మద్రాసు శాసనసభాధ్యక్షులు శ్రీ శివషణ్ముగంపిళ్ళె మద్రాసు ప్రధానికీ, శాసనసభా నాయకునికీ శాసనసభలో వివిధభాషలు ఉపయోగించే విషయంలో తమ సూచనలను పంపించారు. అందులో ప్రస్తుతం మిత్రరాజ్యసమితిలో అనుసరించే పద్ధతి తమకు నచ్చినదనీ, ఆదే పద్ధతిని మన శాసనసభలో ప్రవేశపెట్టడం తమ అభిమతం అనీ తెలియజేశారు.

సంయుక్త రాజ్యసమితిలో అధికారరీత్యా నిర్ణయించబడిన అయిదుభాషలలో ఏ ఒక్కభాషలోనైనా సభ్యులు మాట్లాడవచ్చును. ఆ ప్రసంగాలను ఇతర భాషలలోకి వెంటనే అనువదించుతారు. ఇందుకొరకు ప్రభుత్వము ప్రత్యేకంగా అనువాదకులను నియమించుకుంది.

ఇటీవలనే స్పీకరు శాసనసభ్యులకు ఎవరెవరు ఏయే భాషలలో ప్రసంగిస్తారో తెలియజేయుమని ఒక ప్రశ్నావళి పంపించి సమాధానాలు తెప్పించారు.

ఆ సమాధానాలను విచారించి, స్పీకరు పై సూచనలను తెలియజేశారు.

హాగినబాథమ్స్‌లో 'ప్రజాశక్తి'

ప్రజాశక్తి దినపత్రికను బెజవాడ, గుంటూరు, గుడివాడ, తెనాలి, ఏలూరు, గోదావరి, సామర్లకోట, ఒంగోలు, గూడూరు, గుంతకల్, బళ్ళారి, పెదపలోలు, తిరుపతి రైల్వే స్టేషన్లలోని హిగ్గిన్‌బాథమ్స్ పుస్తకశాలలో అమ్మడానికి ఏర్పాటు చేశాం. పాఠకులు గమనించ ప్రార్థన.

— మేనేజరు

ప్రభుత్వ రహస్య పత్రం బయట పెట్టినందుకై

కామ్రేడ్ ఆనందనంబియార్ పై కేసు

మద్రాసు ప్రభుత్వం అంగీకరించింది

తిరుచునాపల్లి, ఏప్రిల్ 11

కమ్యూనిస్టు యం. యల్. ఏ. కామ్రేడ్ కె. ఆనందనంబియార్ మీద అధికార రహస్యచట్టంక్రింద పోలీసుకేసు పెట్టడానికై మద్రాసుకాంగ్రెసుప్రభుత్వం అనుమతించింది

నంబియార్ తమ ప్రశ్నంతోపాటు "మద్రాసురాష్ట్రంలో కమ్యూనిస్టుల చర్యల నరికట్టేటందుకై తీసుకోవలసిన విధానాలు" అనే 1946 నవంబరు 20 నాటి రహస్యపత్రంయొక్క ప్రతిని ఒకవరికి పంపించాడట. దానికే యీకేసు.

సోదరకలహాన్ని వర్గయుద్ధంగా చేయాలి

పంజాబులో కొత్తపార్టీ ఆవిష్కారం

లాహోర్, ఏప్రియలు 9

పంజాబు సోషలిస్టుపార్టీ 'పంజాబ్ మజ్దూర్‌కిసాన్ పంచాయత్' అనేపేరుతో ఒకనూతన పార్టీని ఏర్పాటుచేసిందారు. ప్రస్తుతం రాష్ట్రంలో సాగుతున్న సోదరకలహాన్ని వర్గకలహం రూపంలోకి మార్చడమూ, 1948 జూన్‌లో ఇంగ్లీషువాళ్ళు దేశంవదలి పోయేటప్పటికి 'మజ్దూర్ కిసాన్ ప్రజారాజ్యం' నిర్మించడానికై అధికారం పట్టుకోగలిగేటట్లుగా కార్మికవర్గాన్ని తయారుచేయడం ఈ పార్టీ యొక్క కార్యక్రమం.

నామారంలో హైద్రాబాద్ పోలీసుల కాల్పులు

ఇద్దరి మరణం; 19 గురి అరెస్టు

హైద్రాబాద్, ఏప్రియల్ 7

నల్లగొండజిల్లా సూర్యాపేట తాలూకా, నామారంలో పోలీసులు కాల్పులు జరిపిన ఫలితంగా ఇద్దరు చనిపోయారు అని ప్రభుత్వ ప్రకటన తెలియజేస్తోంది. కాల్పులకు ప్రభుత్వం చెప్పే కారణం ఇది:

దండువట్ల గ్రామంపైకి నామారం కమ్యూనిస్టులు వచ్చి, స్థానిక సానుభూతిపరులతో కూడి 'దోపిడి' చేశారట. అందుకని ఒక సర్కిలు, ఇన్స్‌పెక్టరూ, సబ్‌ఇన్స్‌పెక్టర్లు, 30 మంది పోలీసులు 4 వ తేదీ రాత్రి 12 గంటలకు అక్కడికి వెళ్ళారట. 5 వ తేదీ ఉదయం 6 గంటలకల్లా 19 గురిని అరెస్టు చేశారట.

ఈవార్త విని చుట్టుప్రక్కల గ్రామాల కమ్యూనిస్టు అనుయాయులు 6 లేక 7 వందల మంది లాఠీలు త్రిప్పుకుంటూ, నినాదాలిచ్చుకుంటూ సాయంత్రం రెండు గంటలకు పోలీసులను మూకుమ్మడిగా (నామారంవద్ద) చుట్టుముట్టారట. అందుపై పోలీసులు తుపాకులు కాల్చగా ఇద్దరు చనిపోయారట.

యథార్థవిషయాలేమిటో ఇంకా అందలేదు.

Edited, Printed & Published by Karnaadda Rajagopala Rao at the Prajasakti Press, Mogalrajapuram, Bezwada.

END OF ISSUE